ANDHRA JYOTI Vijayawada; Regd. No. H 543 ఉదయం 122068 ** Telephone 1543

చందా రేట్లు

	ఏజెంట్ ద్వారా రు. పై.	పోష్టుద్వారా రు. పై.
ఒక మాసానికి	3-25	3-75
మూడు మాసాలకు	9-50	11-25
ఆరు మాసాలకు	19-00	22-50
సంవత్సరానికి	38-00	45-00

సర్క్యులేషన్ మేనేజర్
ఆంధ్రజ్యోతి, పో. బా. నెం. 334, విజయవాడ-2.

ఆంధ్రజ్యోతి

ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు

రష్యాలో శతవృద్ధుల గ్రామం

మాస్కో, ఏప్రిల్ 24— అజర్‌బైజాన్‌లోకెల్లా వృద్ధవనిత అయిన ఐమ్ మెక్రలియేవా ఇటీవల తన 134 వ జన్మదినోత్సవాన్ని కాకసస్ పర్వతపాదవ ప్రాంతంలోని కిరుంకిస్లాప్ అనే గ్రామంలో ఇటీవల నిరాడంబరంగా జరుపుకున్నారు.

... 90 సంవత్సరాల ... నారు. ఈ గ్రామంలో సగటు జీవితకాలం 80 నుంచి 90 వరకు వుంటుంది. పర్వతాలనుంచి వచ్చే ప్రాణ ప్రపోషకమైన గాలి, ఈ గ్రామస్థులు తాగే మంచిపిటిక్కో లవణ సంపద వారి దీర్ఘాయుష్షు కారణమట.

సంపుటి 6 :: సంచిక 291 | విజయవాడ, ఏప్రిల్ 25, 1966 సోమవారం | 6 పేజీలు :: 10 పైసలు

రాష్ట్ర రాజకీయాలపై హైదరాబాద్‌లో శ్రీ సంజీవరెడ్డి చర్చలు

శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి, శ్రీ నూకల రామచంద్రారెడ్డిగార్లతో దీర్ఘ సంభాషణలు

జనరల్ ఎన్నికలు సమీపిస్తున్నందున తరచు రాష్ట్రానికి వస్తూవుండగలనని శ్రీ సంజీవరెడ్డి ప్రకటన

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 24—

నేటి ఉదయం ఢిల్లీనుంచి ఇక్కడకు వచ్చిన కేంద్రమంత్రి శ్రీ సంజీవరెడ్డి లేక్‌వ్యూ అతిథిగృహంలో రాష్ట్ర మంత్రులు శ్రీ ఎ సి. సుబ్బారెడ్డి, శ్రీ నూకల రామచంద్రారెడ్డి గార్లతో చర్చలు జరిపారు.

చర్చలు ప్రారంభమైన తర్వాత శ్రీ సుబ్బారెడ్డి సుమారు అరగంటకు వెలుపలకు రాగా, శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ సంజీవరెడ్డి ఆ తరువాత చర్చలను కొనసాగించారు.

ఇక్కడ శ్రీ సంజీవరెడ్డి జరుపుతున్న చర్చలకు, ప్రత్యేకించి శ్రీ సుబ్బారెడ్డితో జరుపుకున్న చర్చలకు రాజకీయ వర్గాలవారు విశేషప్రాముఖ్యత ఇస్తున్నారు.

నేటి ఉదయం ఇక్కడకు వచ్చిన అనంతరం శ్రీ సంజీవరెడ్డి విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ జనరల్ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా తాను ఇకమీదట రాష్ట్రానికి తరచు వస్తూ వుండగలనని వెల్లడించారు.

మే నెలలో శ్రీ సంజీవరెడ్డి సుమారు మూడు వారాలపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

రాష్ట్ర శాసనమండలికి జరగనున్న ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను నిర్ణయించడానికై రేపిక్కడ జరుగనున్న ప్రదేశ్ కాంగ్రెసు ఎన్నికలసంఘం సమావేశంలో పాల్గొనడానికి శ్రీ సంజీవరెడ్డి ఇక్కడకు వచ్చారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి పోటీ సమస్య

కాంగ్రెసు కేంద్ర ఎన్నికల సంఘంలో ఏర్పడిన అయిదు ఖాళీలకు వచ్చే నెలలో బొంబాయిలో జరుగనున్న ఎ.ఐ.సి.సి. సమావేశాలలో ఎన్నికలు జరుగగలవని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

ఈ ఎన్నికలకు పోటీ చేయాలన్న భావం తనకులేదని, కాని మిత్రులు ఒత్తిడి చేస్తే తాను పోటీ చేయగలనని ఆయన పేర్కొన్నారు.

శ్రీ సంజీవరెడ్డి రేపు తిరిగి ఢిల్లీ వెడతారు. మే ఏడవ తేదీన తిరిగి ఇక్కడకు వచ్చి మరునాడు ఢిల్లీ వెడతారు. మే 12 వ తేదీన హైదరాబాద్ వచ్చి 13 వ తేదీన కరీంనగర్ వెడతారు. 14, 15 తేదీలలో ఆయన హైదరాబాద్‌లో వుంటారు 16 నుంచి రెండు రోజులు తెనాలిలో గడిపి 18 వ తేదీన నెల్లూరు వెడతారు. 19 వ తేదీన తిరుపతి వెడతారు. మరునాడు మద్రాసు వెళ్ళి అక్కడ నుంచి విమానంలో బొంబాయి వెడతారు. బొంబాయి ఎ.ఐ.సి.సి. సమావేశాలలో పాల్గొని 25 వ తేదీన తిరిగి కర్నూలు వస్తారు. 26,27,28 తేదీలలో కాకినాడలో జరిగే కాంగ్రెసు రాజకీయ మహాసభలో పాల్గొని హైదరాబాద్ వచ్చి 30 వ తేదీన ఢిల్లీ వెడతారు.

ఆంధ్రరాణుల సౌకుమార్యం

("ఆంధ్రజ్యోతి" ప్రత్యేక ప్రతినిధి)

విజయపురి, ఏప్రిల్ 24— ఆంధ్రరాజులు హిందూమతావలంబకులని క్షాత్రానికి, శౌర్యానికి వారు మారుపేరని, అయితే అంతఃపురంలోని రాణులు బౌద్ధమతావలంబకులని వారు సౌకుమార్యం, లాలిత్యం, కాంతి మూర్తీభవించినవారని కేంద్ర మంత్రి శ్రీ చాగ్లా నిన్న చెప్పారు. బౌద్ధమతాన్ని రాజులు ఎంతగానో పోషించేవారని ఆయన అన్నారు.

భువనేశ్వర్, ఏప్రిల్ 24— ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి వచ్చే నెలలో ఒరిస్సాను సందర్శించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ సదాశివ త్రిపాఠీ నిన్న ఇక్కడ చెప్పారు.

అనావృష్టివల్ల దెబ్బతిన్న ప్రాంతాలను ఆమె పరిశీలించగలదని శ్రీ త్రిపాఠి తెలిపారు.

విజయవాడలో ఉష్ణోగ్రత

విజయవాడ, ఏప్రిల్ 24— విజయవాడ పట్టణంలో నేడు గరిష్ఠ ఉష్ణోగ్రత 104 డిగ్రీలు.

"రైతులకు మిత్రులవలె మెలగండి"

వ్యవసాయ శాఖోద్యోగులను శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి హితవు

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి)

హైదరాబాద్, ఏప్రిల్ 24— వ్యవసాయ శాఖోద్యోగులు రైతులకు మిత్రులుగా, మార్గదర్శకులుగా మెలగాలని రాష్ట్ర వ్యవసాయమంత్రి శ్రీ ఎ.సి సుబ్బారెడ్డి నేడు సలహా ఇచ్చారు.

వ్యవసాయ శాఖోద్యోగుల సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆయన పై విధంగా అన్నారు. తృతీయ ప్రణాళికలో సాధించిన విజయాలను పరిశీలించి, భావి కార్యక్రమాలను గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవి రెండు రోజుల పాటు జరుగుతాయి.

ఉద్యోగులు మాటల కంటె చేతలలో తమ నైపుణ్యాన్ని చూపాలని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

వివిధ రకాల పంట తెగుళ్ళకు వినియోగించవలసిన క్రిమి సంహారక ఔషధాలను గురించి రైతులకు సముచితమైన సలహాలివ్వాలని ఆయన అన్నారు.

లోగడ మనము చేసిన తప్పులను మనం ఎదుర్కొన్న చిక్కులను పరిశీలించుకొనవలసిన సమయం ఆసన్నమైనదని తద్వారా అలాంటి తప్పులు మున్ముందు జరగకుండా జాగ్రత పడవచ్చునని శ్రీ సుబ్బారెడ్డి అన్నారు.

ప్రపంచంలో వస్తున్న మార్పులతోపాటు వ్యవసాయరంగంలో కూడా పెక్కుమార్పులు వచ్చినవని ఆయన అన్నారు.

ఒరిస్సాలో కమ్యూనిస్టు డిటెన్యూల విడుదల

భువనేశ్వర్, ఏప్రిల్ 24— ఒరిస్సా ప్రభుత్వం దేశరక్షణ నిబంధనలకింద డిటెన్షన్‌లో వున్న పదిమంది అతివాద కమ్యూనిస్టులలో ఏనమండుగురిని విడుదల చేయాలని నిన్న ఉత్తరువు చేసింది.

వారిలో అతివాద కమ్యూనిస్టు పార్టీ ఒరిస్సా శాఖ కార్యదర్శి శ్రీ వనమాలిదాస్ కూడా వున్నారు.

విజయవాడలోని ఆంధ్రరత్న భవనంలో ఆదివారంనాడు జరిగిన కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో ఖాదీకమిషన్ అధ్యక్షులు శ్రీ దేబర్ ప్రసంగిస్తున్న దృశ్యం

"సోషలిజం స్థాపనే ప్రభుత్వ ధ్యేయం"

పూర్వవిధానంలో ఎటువంటి మార్పులేదని ప్రధాని ఇందిరాగాంధి పునరుద్ఘాటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24—

సోషలిస్టు ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించాలన్న విధానానికే ప్రభుత్వం కట్టుబడివున్నదని, ఈ సమస్యపై పూర్వవైఖరిలో ఈషణ్మాత్రమైనా మార్పులేదని ప్రధాని ఇందిరా గాంధి నేడిక్కడ పునరుద్ఘాటించారు.

దేశప్రజల నుద్దేశించి నేటిరాత్రి ప్రధాని రేడియోలో ప్రసంగిస్తూ "మనం రక్షించిన సోషలిజం మన అవసరాలకు, ఆదర్శాలకు, మన దేశంలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణమైనది. సోషలిజం అంటే ఎట్టి సిద్ధాంతాలు, వాగ్దానాలు కావు". అని అన్నారు. ఏదో ఒక్క రంగంలోకాక మొత్తంమీద సాధించినదానినిబట్టి మనం చేసిన కృషిపై భావితరాలవారు తీర్పు ఇస్తారని ఆమె అన్నారు.

కొత్తగా నెలకొల్పనున్న ఎరువులఫాక్టరీ ఒప్పందం కింద భారతదేశం పాశ్చాత్య రాజ్యాలకు అమ్ముడుపోయిందని, పాశ్చాత్య పెట్టుబడులు ఇండియాను లోబరచుకుంటాయనిచేసే విమర్శ అర్థరహితమైనదిగా శ్రీమతి ఇందిరా గాంధి అభివర్ణించారు

నాల్గవప్రణాళికాకాలంలో నెలకొల్పనున్న రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీలలో మూడింట రెండువంతులు ప్రభుత్వరంగంలో ఉంటాయని ఆమె అన్నారు.

మన ఆర్థికవ్యవస్థపై సమగ్ర దృక్పథాన్ని ప్రసరింపజేస్తే విదేశ సహాయం అందులో బహు స్వల్పమనే విషయం బోధపడుతుందని ఆమె అన్నారు.

భారతదేశం తన ఆర్థికాభివృద్ధికి విదేశ ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించినదని, 1970-71 నాటికిఆహారరంగంలోస్వయంసమృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఈ పని చేసిందని, అది మనకు కీడు ఎన్నటికీ చేయదని శ్రీమతి గాంధి అన్నారు.

అనవసరమైన కంట్రోళ్ళను తీసివేయగలమని, కొన్ని పరిశ్రమలలో అవి చిన్నవైనా, పెద్దవైనా, అందుబాటులోవున్న వనరులను పూర్తిగా వినియోగించుకొనడానికి వీలుగా- దిగుమతుల విధానాన్ని కూడా సడలించగలమని శ్రీమతి ఇందిరాగాంధి పేర్కొన్నారు.

1966-67 లో వ్యవసాయరంగం అభివృద్ధికి, పరిశ్రమలలో అందుబాటులో వున్నవనరులను పూర్తిగా సద్వినియోగ పరచుకొనడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు.

తృతీయ ప్రణాళిక విఫలమైనదని వచ్చిన విమర్శలను ప్రస్తావించి. దేశం ఇప్పుడు ఆర్థికంగా బలపడడానికి కృషి చేస్తున్నదని, ప్రస్తుత దశలో అనేక ఒత్తిడులకు, ఆటంకాలకు గురికావలసి వున్నదని, అయినప్పటికి వాస్తవాలను మరుగు పరచి విమర్శించడం పొరపాటని ఆమె అన్నారు,

ప్రతిదీ వక్రమంగా జరగడం లేదని,

(మిగతా 4 వ పేజీలో)

లోకంతీరు

ఏమండీ! ఎన్నాళ్ళనుంచో అడుగుతున్నాను. రేడియో కొనమని-కొనరూ!

"ఇంకొన్నాళ్ళు ఓపికపట్టు! ఏకంగా టెలివిజనే కొనేస్తా!"

దేశాభ్యుదయ సాధనకు గ్రామీణ ప్రజానీకాన్ని చైతన్యం కావించాలి

విజయవాడ కాంగ్రెసు కార్యకర్తల సభలో ఖాదీ కమిషన్ అధ్యక్షులు శ్రీ దేబర్ ఉద్బోధ

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి) విజయవాడ, ఏప్రిల్ 24—

గ్రామీణ ప్రజలు తమ బాధ్యతలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలపట్ల, నిర్మాణాత్మక దృక్పథాన్ని అవలంబించకపోతే దేశాభివృద్ధి కుంటుపడుతుందని అఖిలభారత ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ అధ్యక్షులు శ్రీ యు. ఎన్. దేబర్ నేడిక్కడ అన్నారు.

విజయవాడ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల, గాంధి స్మారక సంఘం, ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ శ్రీ దేబర్ పై విధంగా అన్నారు.

స్వరాజ్యానంతరం దేశంలోని బీద ప్రజానీకం మరింత బీదవారవుతున్నారని, భాగ్యవంతులు మరింత భాగ్యవంతులవుతున్నారని చేసిన విమర్శలను ప్రస్తావించి దీనితో తాను ఏకీభవించడంలేదని శ్రీ దేబర్ అన్నారు,

స్వరాజ్యానంతరం దేశంలో ఉత్పత్తి పెరిగినమాట వాస్తవమని, గ్రామీణ ప్రజల పరిస్థితి పూర్వంకంటె మెరుగుగానే వుందని, అయితే తగినంత అభివృద్ధి జరగని మాట వాస్తవమని ఆయన పేర్కొన్నారు.

దీనికి అనేక కారణాలు వున్నాయని. ముఖ్యంగా జనాభా పెరుగుదల ప్రధానకారణమని, దీనిని అరికట్టకపోతే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టినా లక్ష్యం సాధించడం కష్టమని ఆయన అన్నారు.

స్వరాజ్యం వచ్చిన రోజుల్లో మనఆహార ఉత్పత్తి 5 70 కోట్ల టన్నులుండేదని ఇపుడు 8.70 కోట్లకు పెరిగినప్పటికి మనం ఆహార కొరతను ఎదుర్కొనవలసి వస్తోందని అందుకు కారణం స్వరాజ్యానంతరం 12 కోట్లమేరకు జనాభా పెరగడమేనని ఆయన పేర్కొన్నారు.

నిరుద్యోగ సమస్యను ప్రస్తావించి మొదటి పంచవర్ష ప్రణాళికాంతానికి దేశంలో 50 లక్షల మంది నిరుద్యోగులున్నారని, ద్వితీయ ప్రణాళికాంతానికి నిరుద్యోగుల సంఖ్య 80 — 90 లక్షల మేరకు పెరిగిందని. తృతీయ ప్రణాళికాంతానికి 1 కోటి 20 లక్షలకు చేరుకుందని ఆయన అన్నారు. అయితే ఈ ప్రణాళికలే లేకపోతే వారి సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగివుండేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం దేశాన్ని మూడు సమస్యలు ఎదుర్కొంటున్నాయని శ్రీ దేబర్ అన్నారు. గ్రామ భారత్, నగర భారత్ కంటె చాల వెనుకబడి వుండడం, అసమానత్వం. నిరుద్యోగం మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతిబంధకం కలుగచేస్తున్నాయని ఆయన అన్నారు. ఇందుకు కారణం గత ఏడుశతాబ్దాల చరిత్రేనని శ్రీ దేబర్ అన్నారు.

ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో మార్పు చెందాలనే భావన నిద్రాణమైవుందని గ్రామీణులు నూతన పునర్నిర్మాణ కార్యక్రమాల పట్ల చైతన్యం ప్రదర్శించకపోతే ఆ మేరకు వారి అభివృద్ధి కుంటుపడినట్లేనని శ్రీ దేబర్ అన్నారు.

సాంఘిక నిస్తబ్దతను ప్రజలు విడనాడకపోతే ఏ దేశం అభివృద్ధిని సాధించినట్టు కాజాలదని ఆయన అన్నారు.

గ్రామసీమల్లో కంటె నగరాలలో ఆర్థిక అసమానత్వం ఎక్కువగా వుందని ఆయన అన్నారు.

గాంధీజీ ప్రారంభం నుంచి నగరవాసుల స్వార్థ పరత్వాన్ని, గ్రామీణుల నైరాశ్యాన్ని అర్థం చేసుకున్నారని, దీనినిబట్టి గాంధీజీ తన పునర్నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందించుకొన్నారని ఆయన అన్నారు.

స్త్రీల సమానత్వాన్ని ప్రస్తావించి, మనం తల్లిలాగ, సోదరిలాగ స్త్రీలను గౌరవిస్తామని అయితే వారిని సమానంగా గుర్తించ నిరాకరిస్తామని ఆయన అన్నారు. స్త్రీలను సమాజంలో సమానంగాగుర్తించనంతవరకు మన దేశాన్ని ఇతర దేశాలు సమానంగా గుర్తించవని ఆయన అన్నారు. ఇంగ్లాండ్ మిడామిలాగ ప్రవర్తిస్తూ వేదికలపై ప్రజాస్వామ్యాన్ని గురించి అరచినంతకాలం మన దేశానికి ముక్తిలేదని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ప్రస్తావించి ప్రజాస్వామ్యం అంటే అహంభావాన్ని ప్రద

(మిగతా 3 వ పేజీలో)

తుంగభద్ర ఎగువ కాల్వ సమస్యలు

మే నెల 12న మైసూరు, ఆంధ్ర ముఖ్యమంత్రుల చర్చలు

బెంగళూరు, ఏప్రిల్ 24— మైసూరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్‌లో మే 12 వ తేదీన జరుగుతుంది. ఈ సమావేశం తుంగభద్ర ఎగువ కాల్వ వివరాలను పరిశీలిస్తుంది.

మైసూరు ముఖ్యమంత్రి శ్రీ ఎస్. నిజలింగప్ప నిన్న ఇక్కడ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, తాను హైదరాబాద్‌లో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశం జరిపినప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు సమస్యలను చర్చించడానికి మే 12 వ తేదీన తిరిగి సమావేశం కావాలని నిశ్చయించుకున్నట్టు తెలియజేశారు.

స్లూయిస్‌ల నిర్మాణం, ఎగువకాల్వపై గేట్లు మున్నగు సమస్యలు పరిశీలనకు రాగలవని భావిస్తున్నారు.

ధుబ్రిలో భూకంపం

ధుబ్రి, ఏప్రిల్ 24— నిన్న ఉదయం 9.45 గంటలకు ఇక్కడ భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టం కలిగినట్టు ఇంతవరకు తెలియరాలేదు.

నేపాల్ ప్రధాని సూర్య బహదూర్ థాపా శనివారంనాడు అడయార్‌లోని కళాక్షేత్రాన్ని సందర్శించినట్టు మద్రాసు వార్త.

అస్సాంలో తిరిగి రైలు పెట్టెలో ప్రేలుడు: 39 మంది మృతి

డిఫూ స్టేషన్‌వద్ద శనివారం రాత్రి జరిగిన దుర్ఘటనలో మరి 81 మందికి గాయాలు

గౌహతి, ఏప్రిల్ 24—

ఈశాన్యపు సరిహద్దు రైల్వేకుచెందిన తిన్‌సుకియా-జల్పాయ్‌గురి ప్యాసింజర్ రైలులో నిన్నరాత్రి తొమ్మిది గంటలకు డిఫూ స్టేషన్‌వద్ద సంభవించిన ప్రేలుడులో 39 మంది మరణించారని. 81 మంది తీవ్రంగా గాయపడ్డారని ఇక్కడి రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌కు అందిన తాజా సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది.

ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే 24 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైనారు. తీవ్రంగా గాయపడినవారిని డిఫూ సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఆరుగురు మరణించారు.

గాయపడినవారిలో 25 మంది పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్టు నిన్న రాత్రి ప్రొద్దుపోయిన తర్వాత ఇక్కడి రైల్వే అధికారులకు చేరిన వార్తలు తెల్పుతున్నాయి.

లుండింగ్ రైల్వే ఆసుపత్రిలో గాయాలతో 21 మందిని చేర్చారు. వారిలో 15 మందిని ప్రథమ చికిత్స జరిపిన తర్వాత పంపివేశారు.

ఈరైలు డిఫూస్టేషన్‌లో వున్నప్పుడు ప్రేలుడు జరిగింది.

ఇదేరైలులో లుండింగ్ స్టేషన్ వద్ద మూడు రోజుల క్రితం బుధవారంనాడు ప్రేలుడు సంభవించి, రెండు మూడవ తరగతి పెట్టెలు విధ్వంసం కాగా 55 మంది ప్రయాణీకులు దుర్మరణం చెందారు.

ఆ పరిస్థితులలోనే తిరిగి లుండింగ్-మరియాని సెక్షన్‌లోగల డిఫూ స్టేషన్‌వద్ద ఈ ఘోర సంఘటన జరిగింది.

ఈ దుర్వార్త చేరగానే రైల్వే రక్షణ దళానికి చెందిన అస్సాం పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్, తదితర ఉన్నతాధికారులు రైల్వేవైద్య ప్రధానాధికారితో సహా హుటాహుటిని ప్రమాద స్థలానికి వెళ్ళారు.

డాక్టర్లతో వైద్యదళాలు డిఫూ రైల్వే స్టేషన్‌వద్దకు ఉరికాయి.

రాయలసీమ జిల్లాలలో తీవ్ర క్షామ పరిస్థితి

కొన్ని ప్రాంతాలనుంచి 50శాతం పైగా ప్రజలు వలస వెళ్ళినట్టు శ్రీ బాలిరెడ్డి ప్రకటన

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 24—

చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో 60 చదరపు మైళ్ళ ప్రాంతంలో కరువు తాండవిస్తున్నదని ఆ ప్రాంతంలోని దేహదార్ఢ్యం గల ప్రజలలో 50 శాతం పైగా పనులకోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియమించిన క్షామ పరిశీలక సంఘంకన్వీనర్ శ్రీ సి. బాలిరెడ్డి చెప్పారు.

కేవలం నిబంధనలను పాటించే అధికారులపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పి తిమ్మారెడ్డి నేడు నిశితంగా విమర్శించారు

శ్రీ బాలిరెడ్డి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ పి. తిమ్మారెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనూకల రామచంద్రారెడ్డి, పార్లమెంటరీ ఫోరం"కు చెందిన శ్రీ వి. వెంకటరావులతో

(మిగతా 4 వ పేజీలో)

పాడిపంటలు

రైతులకు కొన్ని ముఖ్యమైన సలహాలు

చెరకు పైరుకు మొదటినుంచి చివరవరకు నత్రజని అవసరం వుంటుంది. అయితే, పొటాష్, ఫాస్ఫేట్‌లను అది కొన్ని సమయాలలో మాత్రమే వాడుకొనగలదు

చెరకు పైరుకు మొదటి ఆరు నెలలు మాత్రమే ఫాస్ఫేట్ అవసరం వుంటుంది ఆ తర్వాత అది ఫాస్ఫేట్‌ను తీసుకోదు.

మొదటి అంకురం బయలుదేరగానే పొటాష్ అధికంగా అవసరం వుంటుంది మూడవ నెలనుంచి పొటాష్ అవసరం హెచ్చుతూ వస్తుంది. ఆరవ నెలలో దాని అవసరం అత్యధికంగా వుంటుంది.

కనుక, చెరకు పైరు ఈ అవసరాలను తెలుసుకుని రైతు ఆయా వయసును బట్టి ఎరువులు వేయాలి.

మొక్కజొన్న విత్తనాలకు పురుగుల బాధ

ఈక్రింది మందులలో ఒక దానిని వెయ్యి పాళ్ళ విత్తనాలకు ఒకపాలు మందు చొప్పున కలిపితే మొక్కజొన్న విత్తనాలు పురుగుల బాధ లేకుండా వుంటాయి అని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థవారి ప్రయోగాలు తెలుపుతున్నాయి.

ఈ మందులు-10 శాతం డి. డి. టి., 0 5 శాతం గామా బి. హెచ్.సి. పైరొసీన్. కాని - బరిణ పురుగుల బెడద ఎక్కువగా వున్న అనావృష్టి ప్రాంతాలలో రైతులు వెయ్యిపాళ్ళ విత్తనాలకు నాలు పాళ్ళ 10 శాతం డి. డి. టి. గాని, 0 5 శాతం గామా బి.హెచ్.సి. గాని కలపాలి.

ఇలా మందులు కలపడం వలన విత్తనాలు అంకురించే శక్తిని ఏ మాత్రం కోల్పోవు.

మీ పొలం నుంచి మరింత ఆహారధాన్యం పండించండి

ఆహారధాన్యాల కొరత తీవ్రంగా వుంటున్న ఈ రోజులలో వర్షాకాలంలోగాని, వేసవి మొదటగాని కొర్రలు పండించితే మీకు, దేశానికి మేలు కలుగుతుంది. ఇది చాలా త్వరగా కోతకు వస్తుంది. ఇందులో కొన్ని రకాలు మూడు నెలలకే కోతకు సిద్ధం అవుతాయి.

సంవత్సరంలో ఎపుడయినా, ఎన్నో రకాల భూములలో ఇది పండుతుంది. కాని, సుమారయిన వర్షపాతం గల సారవంతమయిన నల్ల, ఎర్ర గరుసు నేలలు దీనికి చాలా తగినవి.

బాగా ఎరువులు వేస్తే కొర్రలు హెక్టారు నుంచి 900 కిలోల వరకు ధాన్యం ఇవ్వడమే గాక దండిగా పశుగ్రాసము ఇస్తుంది.

ఒకటి లేదా రెండు అరటి పిలకలను మాత్రమే వుంచాలి

అరటి చెట్టుకు మొదటి నుంచి ఎన్నో పిలకలు పుట్టుకొస్తాయి. వాటిని రైతు ఏమి చేయాలి ?

రెండు పిలకలను మాత్రమేవుంచి మిగతా వాటిని తీసిపారేయండి. ఈ రెండింటిలో ఒక దానినుంచి అరటియాకులు కోసుకొనవచ్చు. తల్లి చెట్టు గెలవేసిన తర్వాత దానిని నరికి వేస్తే ఆ చోటును రెండవ పిలక పెరిగి ఆక్రమిస్తుంది.

ఎక్కువ పిలకలను వుంచితే అరటిగెల, అరటి కాయలు చిన్నవిగా వుంటాయి. కాని అనవసరమైన పిలకలను తీసివేస్తున్నప్పుడు తల్లి చెట్టుకు ఏ హానీ కలగకుండా జాగ్రత్త వహించాలి.

అంతేకాదు - రైతు వెడల్పాటి ఆకులను దళసరి కాండాలను కలిగిన పిలకలను తీసివేయాలి. కొనదేరిన కాండంలో వున్నటి, పొడుగాటి కత్తి వంటి ఆకులు గల పిలకలను వుండనివ్వాలి. ఈ నూది పిలకలే ఎక్కువ పండ్లను, మేలురకపు పండ్లను ఇస్తాయి.

పొగాకు "మల్లె"ను చవకగా నిరోధించడం

పొగాకు మొక్కలను పొట్టను పెట్టుకునే పరాన్నభోక్త "మల్లె"ను సులభంగా, చవకగా నిరోధించడానికి-దానిని చేతితో త్రుంచిపేయ దమే మేలైన పద్ధతి అని మదురలోనిపొగాకు పరిశోధనా కేంద్రంవారు తెలుపుతున్నారు.

ఈ మల్లె రెమ్మ ఒక్కొక్కటి లక్షకన్న ఎక్కువ విత్తనాలను ఉత్పత్తిచేస్తుంది గనుక ఆ రెమ్మలు పువ్వులు పూయకముందే-లేదా విత్తనాలు ముదరక ముందే వాటిని త్రుంచి వేయాలి.

రెండేళ్ళలోపుగా-వారంవారం ఈ మల్లె త్రుంచివేయడం ద్వారా పూర్తిగానిర్మూలించవచ్చు.

ఎక్కువ వెలుతురు వుంటే...

కోడిపెట్టలు రోజూ 13 గంటలసేపు వెలుతురులో తిరగాలని నిపుణుల అభిప్రాయం. ఇందువల్ల అవి ఎక్కువ గ్రుడ్లను పెడతాయి.

కాని, శీతాకాలం, వర్షాకాలంవంటి సమయాలలో 13 గంటలు వెలుతురుండడం కష్టం. అలాంటప్పుడు కోళ్ళగూళ్ళ లోపల కృత్రిమపు వెలుతురు ఏర్పాటుచేయాలి. 25 లేక 45 వాట్ల ఎలక్ట్రిక్ బల్బులు రెండింటిని గూటిలో నేలమట్టానికి అయిదారడుగుల ఎత్తున తగిలించాలి. ఈ బల్బులను సూర్యోదయానికి ముందు రెండు, మూడు గంటలసేపు వెలగనివ్వాలి.

విద్యుచ్ఛక్తి లేనిచోట్ల రెండు కిరోసిన్ లాంతర్లు కోళ్ళగూటిలోపల తగిలించవచ్చు. అయితే, ఈ లాంతర్ల పొగ బయటికివెళ్ళ పోయే ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్త వహించాలి.

చెరకు పంటను కాపాడుకునే మార్గం

వనుపుబారి పాడయిపోకుండా వుండాలంటే చెరకు పైరుపై నిట్రిక్ ఆసిడ్, ఫెర్రస్ సల్ఫేట్‌లను కలిపి చల్లాలి - అని ఉదయపూర్‌లో జరిగిన పరిశోధనలు తెలిపాయి.

నేలలోని ఇనుమును సరిగా వాడుకోలేని చెరకుపైరు ఇలా వనుపుబారి, పంట దిగుబడి తగ్గిపోతుంది. మొదట ఆకులు వనుపుబారి తర్వాత వాటిమీద ఆకుపచ్చటి గీతలు కనబడతాయి. చివరికి గీతలు తెల్లబడగా, మొక్కలు పెరగడం మానేస్తాయి.

ఈ లక్షణాలు కనబడగానే ఎకరాకు 150 నుంచి 200 గ్యాలన్ల చొప్పున (ఒక గ్యాలను ఒక శాతం ఫెర్రస్ సల్ఫేటుకు 12.5 గ్రాముల నిట్రిక్ ఆసిడ్ కలిపిన) మందు చల్లాలి. ఇలా చల్లడానికి ఎకరాకు 30 రూపాయలు పడుతుంది.

నిట్రిక్ ఆసిడ్‌ను మందుల దుకాణంలో కొనాలి. ఫెర్రస్ సల్ఫేటు మామూలుగా బజారులో దొరుకుతుంది.

నాణ్యమైన
పెటరినరీ మందులకు
శ్రీలక్ష్మీ మెడికల్ స్టోర్సు
గవర్నరుపేట.... విజయవాడ.

"అభినవ సహదేవ"
డా॥ మేకెళ్ళ శ్రీరాములుగారి
అనుభవ పశువైద్య చింతామణి
600 పేజీలు : వెల: రు 12 లు.
పశువుల పాలిట కల్పవృక్షము.
పశువ్యాధులకు అన్నిరకాల
మందులు మా వద్ద దొరుకును.
కోళ్ళ పరిశ్రమ - వెం : రు. 3.00
శీరోజిన పాలఉత్పత్తికి పౌను రు.3.00
సహదేవ పశువైద్య ఫార్మశీ,
మారీసుపేట, తెనాలి.

కోయంబత్తూర్‌లోని చెరకు పరిశోధనా కేంద్రం మేలిరకానికి చెందిన సంకర చెరకు జాతులను ఉత్పత్తి చేయడానికి కృషిచేస్తున్నది. ఈ కృషిలో అమెరికా సహకారంకూడా వున్నది. ఈ కృషి ఫలితాలను రెండు దేశాలు వినియోగించుకుంటాయి. కోయంబత్తూర్ సమీపంలో ఏపుగా ఎదిగిన ఒక చెరకు తోటను ఇద్దరు శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్న దృశ్యం

చెరకు పంటకు మిడతల ప్రమాదం

చెరకు ఆకుపై ఎగిరే మిడతల వలన పంటకు తీవ్రమైన నష్టం సంభవిస్తుంది ఈ మిడతలు చెరకుతోటలు ఎక్కువగా పట్టుకుంటే, చెరకురసం దిగుబడి బాగా తగ్గిపోతుంది.

ఈ మిడతలను అరికట్టడానికి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ చెరకు పరిశోధనా కేంద్రంలో అనేక పరిశోధనలు కొనసాగించబడినాయి. బొంకరి వర్షాలకు ముందు తర్వాత చెరకు తోటలకు పట్టే మిడతలపై ఈ పరిశోధనలు కొనసాగించి ఫలితాలను పరిశీలించారు.

ఎకరానికి రెండు గ్యాలన్ల కిరసనాయిలులో 12 పౌన్సులు, 16 పౌన్సులు 20 శాతం బి. హెచ్. సి. పి. ఎండ్రిన్‌ను కావలసిన శాతంలో చీడలను అరికట్టేపై పౌడరును వాడిచూడగా 12 పౌన్సుల బి. హెచ్. సి. 20 శాతం పౌడరు మిడతలను అరికట్టడంలో ఎంతో బాగా పనిచేసినట్టు తేలింది. ఈ మిడతలను నూటికి తొంభై వంతులను తగ్గించడం మాత్రమేకాకుండా 24 గంటలలోపు ఈ చీడలనుంచి చెరకు పంటను ఈ పౌడరు రక్షించగలిగింది. కేవలం ఎండ్రిన్‌ను ఉపయోగించినప్పుడు ఎకరానికి 16 పౌన్సుల వంతులో ఉపయోగించవలసి వచ్చింది. (ఎ. బి. ఎస్.)

కొత్తరకం పెసలు

బీహార్‌లోని ఉత్తర ప్రాంతాల రైతులు ఎన్. పి. 23 రకం పెసలను ఎక్కువగా పండిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణాలు రెండున్నాయి. ఇది ఇతర రకాలన్నిటికంటే ఎక్కువ దిగుబడినిస్తుంది. (అనగా 12 నుంచి 20 శాతం వరకు) అంతే కాకుండా ఇది ఇతర పెసర రకాలకంటె బాగా ఉడుకుతుంది.

ఎన్. పి. 23 రకం సుమారు 75 రోజులకు పంటకు వస్తుంది. ఇది గుత్తులు గుత్తులుగా రెండు నుంచి మూడు అంగుళాల పొడవుగల కాయలను ఇస్తుంది. ఈ కాయలలోని గింజలు మెరుపుతో కూడిన ఆకుపచ్చని రంగులో ఉంటాయి. వీటిలో పప్పు, ఖనిజ లవణాల శాతం ఎక్కువగా వుంటుంది.

ఉత్తర బీహార్‌లో పండే కాయ ధాన్యాలలో పెసలు ముఖ్యమైనవి. దీనిని సాధారణంగా మార్చి నెలలో వరిని చల్లిన తర్వాత చల్లుతారు. వర్షాలు పడకముందే కోస్తారు. ముందుగానే ఇది కోతకు రావడం వల్ల తిరిగి రెండవ పర్యాయం మరల వరి చల్లడానికి వీలుగా వుంటుంది. ఎక్కువ వర్షాలు పెసర పంటకు మంచివికావు.

ఉత్తర బీహార్ ప్రాంతాల రైతులు ఇంతవరకు తక్కువ దిగుబడినిచ్చే పెసర రకాన్ని, కొంచెం తక్కువరకం పెసలను పండిస్తారు. బాగా ఎక్కువగా పంటనిచ్చే రకాన్ని రైతులకు సూచించేందుకు బొటానికల్ సబ్‌స్టేషన్-పూసావారు తమ పరిశోధనల ద్వారా మేలురకపు పెసరు రకాన్ని సూచించారు. అవి ఎన్. పి. 23 28,31,35 36 (ఐ.ఎ.ఆర్.ఐ) రకాలు లక్నోరకం-1 (యు. పి. రకం) చైనామునుగ్ టి. రకం 781 (బొంబాయి రకం). బీహార్‌రకం-1 (బీహారురకం).

ఎన్. పి-23 రకం అన్ని రకాలకంటె నాణ్యమైనది. అందుచేత ఈ రకం ఉత్తర బీహార్ పరిస్థితులకు బాగా తగినది.

ఎన్. పి. 23 రకం విత్తనాలు చాల ఆకర్షణీయంగానూ, ఆకుపచ్చ రంగులో మెరుస్తూ మధ్యరకం సైజులో వుంటాయి. పప్పు శాతం అధికంగావుంటుంది. (85నుంచి 90 వరకు). ఖనిజ లవణాలు 23.8 శాతం వుంటాయి. వంట విషయంలో ఇతరపప్పుల కంటె తొందరగా వుడుకుతుంది.

(ఎన్. పి. 23 రకం విత్తనాలు) ఈ రకం పెసర విత్తనాలను ఈ క్రిందివారికి వ్రాసి తెప్పించుకోవచ్చు,

సూపరింటెండెంట్, బొటానికల్ సబ్ స్టేషన్, పూసా, బీహార్.

రాజమండ్రి పొగాకు పరిశోధన కేంద్రం క్లబ్ వార్షికోత్సవం

రాజమండ్రి, ఏప్రిల్ 24 — ఇటీవల ఇక్కడ సెంట్రల్ టుబాకో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క్లబ్ 18వ వార్షికోత్సవం జరిగినది. ఇన్‌స్టిట్యూట్ డైరెక్టరు డాక్టర్ డి. ఎం. గోపీనాథ్ రావుగారు స్వాగతం పలికారు. జిల్లా సెషన్సు జడ్జి శ్రీ రామలాల్‌కిషన్ అధ్యక్షత వహించారు. శ్రీ ఎ. ఓ. కృష్ణ కార్యదర్శి నివేదిక చదివారు. శ్రీమతి ఎ. ఎ. భాష బహుమతులు పంచారు. శ్రీ జి. ఎస్. సుబ్బారావు జనరల్ ఛాంపియన్ షిప్ షీల్డ్, శ్రీ ఎస్. కృష్ణమూర్తి ఇన్‌డోర్ గేమ్స్ షీల్డ్ అందుకొన్నారు.

ప్రజానర్తకి శ్రీమతి ఎస్. పి. భాస్కర మణిగారి నాట్య ప్రదర్శనలిచ్చారు. శ్రీయుతులు ఎన్. చంద్రశేఖర్, వి. వి. రమణరావు, బి హెచ్. చంద్వాని లలితసంగీతం వినిపించారు.

కె. వి. రమణమూర్తి రచించిన "బాగుంది వరస" హాస్య నాటికను క్లబ్ సభ్యులు ప్రదర్శించారు. "శివశంకరరావు" పాత్రధారి శ్రీ డి. ఎస్. శాస్త్రికి ఉత్తమ నటుడు షీల్డ్ ఇచ్చారు. శ్రీ పి. ఎల్. నారాయణ వందన సమర్పణ గావించారు.

కరీంనగర్ జిల్లాలో చిన్న నీటి పథకాలు

మూడవ ప్రణాళికా కాలంలో రు.46,85 లక్షలు ఖర్చు

వరంగల్లు, ఏప్రిల్ 24 — మూడవ పంచవర్ష ప్రణాళికా కాలంలో కరీంనగర్ జిల్లాలో 46 85 లక్షల రూపాయల ఖర్చుతో 50 చిన్న నీటి పథకాల పని పూర్తిచేయడం జరిగినదని పి డబ్ల్యు డి., ఇరిగేషన్ శాఖ అధికారి ఒకరు మొన్న ఇక్కడ చెప్పారు.

ఇదికాక 41.08 లక్షల ఖర్చుతో మరొక 15 చిన్న నీటి పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన అన్నారు. ఒక్కొక్కటి 75 వేల రూపాయల ఖర్చుతో కూడిన మరొక 44కొత్త పథకాలను ఈ సంవత్సరం చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు.

ప్రశ్నలు : ప్రత్యుత్తరాలు

నిర్వాహణ : డాక్టర్ గూడూరి వెంకటచలం

ఎన్. ఆర్. ఆంజనేయ చౌదరి, జమీగొల్వేపల్లి.

28-3-66 న "ఆంధ్ర జ్యోతి"లో మీ వ్యాసం చూచి చకితుడనైనాను ప్రస్తుత కాలంలో రైతులకు నిస్వార్థంగా వుపయోగపడుతున్న "ఆంధ్రజ్యోతి" పాడిపంటలు తెలుగుప్రాంతానికిసంబంధించినంతవరకు) శీర్షికలో కంటె ఎక్కువ వుపయోగపడుతున్నది మరొకటి లేదేమో ననుకుంటాను.

మనదేశంలో రైతుకు మంచి చెడ్డలు బహూకామన రాజకీయవేత్తలకుకూడా అంతగా పట్టదనుకుంటాను. ఏవైనా రైతు సేవ చేయగలిగిన సంస్థలు కొన్నివుంటే, ఏ రాజకీయ పార్టీకో సంబంధించినది అయి వుంటాయి. ఇక ప్రభుత్వం "పాడిపంటలు" వంటి పత్రికలు వుంటే, అవి ఏ సంవత్సరం వత్రికఃఏసంవత్సరం అచ్చు అయి, ఎప్పుడు రైతులకు అందుతుందో ఈ ప్రాంతీయులందరు ఎరిగినవారే.

ఆంధ్రజ్యోతి పాఠకులలో రైతులుచాలా మంది సోమవారం పత్రిక చేతికిరాగానే మొదటి పేజీ వార్తలు చూడకుండా లోపల "పాడిపంటలు" శీర్షిక చూచేవారు చాలామంది వున్నారు, అలాంటి పరిస్థితులలో ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఎవరి మెప్పుకొరకో, లేక ఏ పొరపాటు అర్థం చేసుకునో ఏదో అనివుంటే అలాంటి దాని ఆధారంగా సోమవారం పాడిపంటల వ్యాసాలు, సలహాల కోసం ఎదురుచూచే రైతాంగాన్ని నిరుత్సాహపరచరని దృఢ విశ్వాసంతో వుండవచ్చునా ?

1 ప్రశ్నె సమాధానం.

సి. హెచ్. సూర్యం, ఎనమదుర్రు.

ప్రశ్న 'తైచుంగ్ నేటివ్-1" విత్తనాలతో సాగును గురించి మీరు వ్రాస్తున్న వ్యాసాలు చదువుతున్నాను ఈ పంట కాలపరిమితి ఎంత? మూడు నెలల పంటా? 60 రోజులా? మామూలుగా సార్వా పూన్పులు జూన్, జులై నెలలలో సాగడానికి నారు ఎన్ని రోజులు ముందుపోయాలి? విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? దానికి సంబంధించిన సాహిత్యం ఎక్కడ దొరుకుతుంది?

(2) ఇది 125 రోజుల పంట. చవిటినేలలో కూడా ఇతర వంగడాల కంటె చాలా బాగా వచ్చినట్టు చూచాను. మీరు ఆదర్శగంధమండలి వారికి 25. న. పై పంపితే మీకు చిన్న కరపత్రం పంపించగలరు,

ఆచంట లక్ష్మీనరసింహం, జగ్గవరం.

మీరు ఆంధ్రులకు కొత్త వరి వంగడాల పరిశోధించి సమర్పించి, కలుపుతున్న అవిరళ కృషికి చాలా కృతజ్ఞత, మీరు "ఆంధ్రజ్యోతి" ద్వారా రైతులకు ఇస్తున్న సలహాలు చాలా మేలు గలుగజేస్తున్నవి. కాని మా జిల్లాకలెక్టర్ నూతన వంగడాల వివరాలు తెలియజేస్తూ, పశ్చిమ గోదావరిజిల్లాలో, తైచుంగ్ నేటివ్-1, తైనాన్-2, తైనాన్-3, రెండులక్షల ఎకరాలలో సాగు చేసి పంట పండించే బృహత్ కార్యక్రమం తలపెట్టినట్లు, సహాకారము అందించవలసినదిగా కోరారు.

మూడు రకముల విత్తనముల గురించి వ్రాసినారు. వీటి సాగు వివరములు, ప్రాంతీయ స్థితులు అంటే ఏ ప్రాంతములో ఈ విత్తనములు వేయవచ్చునో, అవి లభ్యం కాగల తావు వ్రాయించకోరాను. యథాగా సాగుకు, నారుకు విత్తనములు ఎన్ని పోయవలెను? దయవుంచి సవివరముగా వ్రాయ ప్రార్థన. సమీకులు వాళ్ళకి తోచిన విధముగా చెప్పవచ్చు। మీరు క్రమముగా ఎంచుక సలహా ఇప్పించవలెను. మీరు విజయవాడలో వున్నారని తెలిసినది. ఈ ప్రాంతం వచ్చినప్పుడు, మా గ్రామంలో వ్యక్తిగత హోదాలో వచ్చి మాకు తగు సలహా, మాతో కొంత కాలక్షేపము చేయుగల అవకాశం లభింప జేస్తారని ఆశిస్తున్నాను. జవాబు వ్రాయించకోరుతాను,

(3) నాకు తైనాన్-3, చినాన్-2 గురించి సరిగా తెలియదు. కాని జపాను వంగడాల సంకరంవల్ల అన్నం సరిగా వుండదని మాత్రం తెలుసు.

జి మహేశ్వరరావు, జామి.

తైచుంగ్-1కు బ్లాస్టు లక్షణాలు కనబడుతున్నవి "ఆంధ్రజ్యోతి"లో సలహా ప్రకారం కాపర్ ఫంగిసైడ్ స్ప్రే చేశాము. ఫలితం వారం రోజులలో తెలియాలదు.

క్రింది విషయంలో సలహా ఇవ్వగోరుతాను 1. వామనకేళి అరటి వేశాము. వాటికి ఆకులపై మట్టిరంగు మచ్చలు కనబడుతున్నవి. అది జబ్బా? అయితే నివారణ తెలియ జేయగోరుచున్నాను.

(4) మీరు స్ప్రే చేసిన దానిఫలితం తెలియ చేయగోరుతాను, వామనకేళి అనే పొట్టి అరటిఆకులలో కొంత ఎర్రరంగు వుంటుంది. వాటిలో జబ్బులేదు.

తొలకరిలో కూడా తైచుంగ్ నేటివ్-1

సాగుచేయ తగునని రాయవరం సమితిలో ఉన్నతాధికారి సలహా

రాయవరం, ఏప్రిల్ 24 — ఫుడ్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ శ్రీ కె.పి. పటనాజన్, లైజాన్ ఆఫీసర్ శ్రీ వి. హనుమంతరావు, జిల్లా మేనేజర్ శ్రీ ఎ సుబ్బరాజు మొన్న వెలలో "తైచుంగ్ నేటివ్-1" వరి పంటను పరిశీలించారు. ఈ పరిశీలకబృందం వారికి వెల్ల సర్పంచ్ శ్రీవట్టి కూటి పట్టాభిరామన్న, తదితర రైతులు స్వాగతమిచ్చారు.

రైతులు "తైచుంగ్ నేటివ్-1" వంగడాన్ని వచ్చేతొలకరిలో అధికంగా వేయడానికి అనుమానం వ్యక్తం చేయగా, రీజినల్ మేనేజర్ తొలకరిలో కూడా తైచుంగ్‌నేటివ్-1 వరిసాగు చేయవలసినదిగా రైతులకు సలహా నిచ్చారు. ఇందుకు కావలసిన సౌకర్యాలు - విత్తనాల సరఫరా, ఎరువులు, అప్పులు మొదలయినవి ఫుడ్ కార్పొరేషన్‌వారి ద్వారా ఏర్పాటు కాగలవని తెలియపరచారు.

మరొక పరిశీలకబృందం ఆంధ్రప్రదేశ్ జాయింట్ డైరెక్టర్ శ్రీ కాశం అవాస, స్టేట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసన్, సీడ్ మల్టిప్లికేషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ప్యారిమోహన్ లాల్, ఏలూరు వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి. రామారావు. జిల్లా వ్యవసాయాధికారులతో వెల్ల,పొలకోడు గ్రామములలో సాగుచేసిన తైచుంగ్ నేటివ్-1 వరి పంటను పరిశీలించారు.

రాయవరం స్పెషల్ గేడ్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీ కె. వెంకట్రావు, సమితి సిబ్బంది పరిశీలకబృందాన్ని అనుసరించారు.

రాయవరం సమితిలో మొత్తం 612 ఎకరాలలో తైచుంగ్ నేటివ్-1 వరిసాగు చేయబడింది.

కరీంనగర్ జిల్లా రైతు కృషి

తైచుంగ్‌నేటివ్‌తో ఎకరాకు నలభై బస్తాల దిగుబడి సాధన

కరీంనగర్, ఏప్రిల్ 24 — ఈ జిల్లాలో ఈ సీజను రబీ కాలంలో తైచుంగ్ నేటివ్ రకం వరి ఎకరాకు 40 బస్తాల దిగుబడి ఇచ్చినట్లు ఇక్కడ అధికార పూర్వకంగా ప్రకటించారు.

ఈ జిల్లాలో రబీ పైరునా మొత్తం 50 ఎకరాలలో తైచుంగ్ నేటివ్ వరి పండించారు.

కరీంనగర్ గ్రామం సమీపాన చింతకుంట గ్రామంలో శ్రీ కె. మల్లారెడ్డి తన ఎకరాలలో తైచుంగ్ నేటివ్ వరి సాగు చేశారు. ఆయనకు ఎకరాకు 40 బస్తాల దిగుబడి వచ్చింది.

నాటక సమీక్ష:

నలుగురినీ ఎంతో ఆనందపరచిన

"నాలుగిళ్ళ చావడి" ప్రదర్శన

ఒక ప్రఖ్యాత నాటికను పుస్తక రూపంగా, రేడియోలో వినడమూ, తరువాత ప్రత్యక్షంగా రంగస్థలముపైన సందర్శించడమూ, ఈ మూడూ మూడు విధాలుగా విశిష్టమైన అనుభూతిని కలిగిస్తాయి. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, ఊహాశక్తి ఒకపాలు ఎక్కువగాగల చదువరి ప్రతి సన్నివేశాన్ని తన మనోవీథిని అతిగొప్పగా చిత్రించుకుంటూ వివిధ పాత్రలచేత తనకు తోచిన ఇష్టమైనవిధాన మాట్లాడిస్తూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చు ఇటువంటి ఆనందానుభూతికి నాటక రచయిత రచనా ప్రతిభ తప్ప మరేవిధమైన ఎల్లలూ లేవనే చెప్పవచ్చును. రేడియో నాటకము రక్తికట్టడము నాలవరకుపాత్రధారుల మాటల ఉచ్చారణపై ఆధారపడి వుంటుంది. రేడియోవారు సమకూర్చగలిగిన "సౌండ్ ఇఫెక్ట్స్" సహాయంతో శ్రోత ప్రతి సన్నివేశాన్ని ప్రత్యక్షం చేసుకోవచ్చు. నాటికను రేడియోద్వారా వినడంలో వున్న గొప్పసదుపాయము ఏకాంతము. ప్రక్కవారి మాటలూ వారి చేష్టలూ వెకిలినవ్వులూ మన రసాస్వాదనకు ఆటంకం రాకుండా మనము నాటికను వింటూ ఆనందానుభూతిని పొందవచ్చును. రంగస్థలముపైన నాటక ప్రదర్శనను చూడడములో కొంత వీలువున్నది, ఎంతో ఇబ్బంది వున్నది నాటకము ప్రారంభించిన కొద్ది నిముషాలలో నటీనటులు నిపుణులయి వుండి, నాటక రచనలో తగిన ప్రతిభ వుంటే-రంగస్థలముపైన నటించే నటీనటులకు మధ్య, సామాజికులకు మధ్య ఒకానొక అద్భుతమైన సన్నిహిత సంబంధం ఏర్పడి, వీరువారినీ, వారు వీరినీ ఎంతోగా ఉత్తేజపరుస్తారు. కాని, బాధ ఏమిటంటే, ప్రదర్శకుల దురదృష్టవశాత్తు సామాజికులలో తగినంత గుణగ్రహణపారీణత లేకపోతే, వారిలో కొందరు అనవసరమయిన చోట మరీ ఎక్కువగా నవ్వుతారు; సానుభూతిని ప్రకటించవలసిన చోట ప్రకటించరు ఏమాత్రమూ-ఇటువంటి సానుభూతిని పొందే శక్తి వారిలో లేదందున. కాని ఈ ఇబ్బందివున్నా ప్రతినటీ ప్రతినటుడూ తనపాత్రను చక్కగా, అవగాహన చేసుకొని నిపుణతతో ఆ పాత్రను ఒప్పించగలిగితే ప్రేక్షకులుగా మనము పొందే ఆనందానుభూతి వర్ణనాతీతమైనది. నాటక ప్రదర్శన జరిగే ఆ రెండు గంటలున్నరా మనము మరేదో లోకంలోఉండిపోతాము. నాటకము జరిగిపోయిన తర్వాత కూడా ఎంతోసేపు ఆ వాతావరణంలోనే వర్తిస్తూ ఉంటాము మనము. ఈ వాసన ఒకొక్కప్పుడు కొన్నాళ్ళు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పిడువదు మనలను నటీనటుల నటనాచాతుర్యం అటువంటిది. కవిప్రతిభ అటువంటిది.

శ్రీ రావి కొండలరావు రచించిన "నాలుగిళ్ళ చావడి" పుస్తకం చదివాను; రేడియోలో ఆ నాటిక విన్నాను. ఇప్పుడు రంగస్థలముపైన చూచాను.

నిన్న సాయంకాలం విజయవాడ రామమోహనమందిర కళాక్షేత్రములో ప్రదర్శితమైన మద్రాస్ ఆంధ్రఆర్ట్సువారి "నాలుగిళ్ళ చావడి" నాటక ప్రదర్శన చూస్తున్నప్పుడు ఈపైన నివరించిన మేలుకలిగింది నాలో ఇబ్బందీ అనుభవించాను చాలా.

శ్రీ రావి కొండలరావు రచనలో ఒకానొక విశిష్టత వున్నది. నా ఉద్దేశంలో అతను ప్రధానంగా హాస్యరచయిత కానేకాదు ఎంతోకొంత హాస్యాన్ని బుద్ధిపూర్వకంగా ఉపయోగిస్తూ, సమకాలిక సాంఘిక సమస్యలను చదువరుల ముందు, శ్రోతలముందు, ప్రేక్షకులముందు ప్రస్ఫుటం చేయడము అతని ఆశయమని నాలో నేను ధృవపరచుకున్నాను. ఈ యత్నములో అతనితో కలసి కృషిచేసే ఆంధ్ర ఆర్ట్సువారి దర్శకుడూ ప్రతినటీనటుడూ వింతగా తోడ్పడడము నేను సంతోషంతో గమనించి వున్నాను.

"నాలుగిళ్ళ చావడి" నాటక ఇతివృత్తము ఈ పరకే మన తెలుగువారికి చాలామందికి తెలుసు కాబట్టి ఇక్కడ, వివరంగా చెప్పనక్కరలేదనుకుంటాను. క్లుప్తంగా, ఈ నాటిక పట్టణాలలో తరుగుతూ విభిన్న ప్రకృతులుగల వ్యక్తులు కుటుంబసమేతంగా కలిసి ఒకే ఇంటిలో ఉండవలసివస్తే... సన్నివేశాలను నేర్పుతో చిత్రించాడు. నిన్నటి నాటకంలో నటీ నటవర్గము. ఆ ఇంటిలో ఒక వాటాలో దుర్గమ్మగారూ ఆమె కొడుకు రంగడూ ఉంటారు: ఇంకొక వాటాలో భీమశంకరమూ అతని పెళ్ళికాని కుమార్తె రత్నమూ; మరొక భాగంలో రాఘవయ్యా అతని కొడుకు జగన్నాథమూ నాటకముప్రారంభించిన కొంతసేపటికి ఉషాదైన ఒకకవి వచ్చి, భీమశంకరాన్ని ప్రాధేయపడి, నాలుగవ వాటాలో ప్రవేశిస్తాడు. రంగడికి ప్రైవేట్‌చెప్పే నిరుపేద ఉపాధ్యాయుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాడు. వీరందరూ ఈ నాలుగు వాటాలకు మధ్యవుండే చావడిలో కలుసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు చాలా కలివిడిగా ఉంటూ, ఉన్నంతలో, సంతోషంగా ఉండడానికి యత్నిస్తారు. అప్పుడప్పుడు మాత్రం, ముఖ్యంగా గయ్యాళి దుర్గమ్మ కుతంత్రంవల్ల, రాఘవయ్యకు భీమశంకరానికి మధ్య మనస్పర్ధలు అవతరించి, భయంకరమైన యుద్ధాలు చెలరేగుతవి. "ఛీ? ఎందుకీ బతుకు : ఇంతకంటె ఉరిపెట్టుకు చావడంమేలు : :" అనేటంతటి నిస్పృహ కలుగుతుంది-ఈ సమష్టి జీవనంలో కొందరికి.

భీమశంకరంగారి కుమార్తె పెళ్ళి విషయంలో వచ్చిన అపోహల కారణంగా నాటక తతంగము చాలావరకు నడుస్తుంది. ఆ అమ్మాయి నిజంగా రాఘవయ్యగారి కొడుకు జగన్నాథమును ప్రేమిస్తుంది కాని, దుర్గమ్మగారి ప్రేరేపణవల్ల, ప్రయివేట్ మాస్టారు రాఘవయ్యాగారు తానే రత్నాన్ని పెళ్ళి చేసుకోవచ్చును అనే భావాన్ని రాఘవయ్యగారికి సూచిపోయ్యడం మూలాన ఉపద్రవం ఏర్పడుతుంది. కాని, కవివాకచక్యం వల్ల చివరకు అపోహలు చెల్లా చెదరై కుమారి జగన్నాథముల వివాహానికి అందరూ ఒప్పుకోవడముతో నాటకం పూర్తి అవుతుంది.

ఈ ప్రదర్శనలోని యనమండుగురు నటీనటులూ తమ పాత్రలను చాలా చక్కగా నిర్వహించారు. ముఖ్యమైనది. వీరి పరస్పర సహకారం-దీనిని ఇంగ్లీషులో టీమ్‌వర్క్ అంటారు. ఇది చాలా గొప్పగా విశదమైంది జీవితంలో మనలను ఎదుర్కొనే గడ్డు సమస్యలను ఒకొక్కరు ఒక విధంగా, ముక్కలి నేర్పుతో ప్రకటించారు. ప్రతి ఒక్కరి ఉచ్చారణ హావభావమూ సముచితంగా తోచింది ఎపొచ్చీ ప్రేక్షకులను మరీమరీ నవ్వింప కలిగిన దుర్గమ్మగారు ఈ నవ్వుల ప్రభావంవల్ల కాబోలు కొద్దిగా "ఓవర్ యాక్ట్" చేస్తున్నారేమో అనిపించింది అప్పుడప్పుడు. కాని, ఎంతోకాలం క్రితము భర్త తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడంవల్ల తన జీవితంలో కలిగిన శూన్యభావం ఒక ఇల్లాలి మనసులో ఎంతో మథనను కలిగించకలిగిన సందర్భాన్ని నిరూపిస్తూ మన సానుభూతి పూర్తిగా పొందకలిగారు ఆ పాత్రధారిణి. ప్రైవేట్ మాస్టారుకు వారంరోజులూ పని కల్పిస్తుంది దుర్గమ్మ, ఒక ఆదివారం మాత్రం రంగడు చెప్పిన అబద్ధం మూలాన ఆయనకు సెలవు అని భ్రమపడి ఆయన సంతోషిస్తుండగా అలాంటి విమోచన ఏమీలేదు, ఆ రోజూ కూడా చప్పినట్టు పాఠం చెప్పవలసినదే అని తెలిసాక ఆ బ్రాహ్మడు పడే ఆవేదన చూస్తుంటే నిజంగా చాలా జాలి వేసింది. ఇటువంటి పరిస్థితిపైన అతనికి కలిగిన యేవగింపూ నిస్పృహనూ తన చేతిలోని పేము బెత్తాన్ని విరిచి ముక్కముక్కలు చేయడం ద్వారాను అప్పటి ముఖకవళికలు ద్వారాను చాలా బాగా నిరూపించాడు మాస్టారి పాత్రధారి. దుర్గమ్మతోపాటు, భీమశంకరముగ్నూ నాటకంలో చాలాభాగం ప్రేక్షకుల దృష్టిని ఆకట్టాడు తమ మాటల ద్వారా ఉన్నత స్థాయికి చెందిన తన నటన ద్వారా. రాఘవయ్యగారూ ఆయన కుమారుడూ కూడా తగిన హుందాతో అవసరమైన సంయమనంతో నటించారు.

ఈనాటక ప్రదర్శనలో వ్యక్తమైన ఒకవిశేషము: తన పాత్ర చిన్నదైనా ఎంతో గొప్పగా అనుభవిస్తూ ఎంతో నేర్పుతో ఆ పాత్రను నిరూపించవచ్చును నటీనటులు అనే విషయము. అందరూ మిక్కిలి ప్రశంసింపతగిన రీతిని నటించారు.

నాకు కనిపించిన లోపము ఒక్కటే. "నాలుగిళ్ళ చావడి" ఒక ప్రహసనం కాదు. నిత్య జీవితానికి దర్పణమైన ప్రతిబింబము ఈ నాటకము. ఈ నాటకములో నేటి మన యాంత్రిక యుగాన్ని గురించి నిశితవిమర్శ ఎంతో ఉన్నది. మనిషికీ మనిషికీ మధ్య ఉన్నమానవత్వపు లంకెలు ఇంకా ఇంకా గట్టిపడాలి అనే బోధన ఎంతెనా ఉన్నది. దీనికి ప్రాధాన్యమియ్యాలని నటీనటులు తగు రీతిని ప్రయత్నించారు, చాలవరకు కృతకృత్యులయ్యారు. కాని, ప్రేక్షకులలో కొందరి మనస్సులు తగినంత పరిపక్వానికి రాని కారణంగా వారు ఈ ఉత్తమ నాటకాన్ని ప్రహసనంగా భావించి, కొన్నిచోట్ల అనవసరంగా విరగబడి నవ్వసాగారు. ఇందువల్ల కొంత రసభంగమైనది. కాని, మొత్తము మీద ఇది ఒక గొప్ప ప్రదర్శన, మరీ మరీ మెచ్చుకో దగినది.

— శ్రీ ఆచంట జానకిరామ్

1966 ఏప్రిల్ 25 సోమవారం
శ్రీ పరాభవనామ సంవత్సర
వైశాఖ శుద్ధ పంచమి
పంచమి : రా॥ 1.25
మృగశిర : సా॥ 4 23
వర్జ్యం: రా॥ 12.38 నుంచి 2.10 వరకు
● ● ●
1966 ఏప్రిల్ 26 మంగళవారం
శ్రీ పరాభవనామ సంవత్సర
వైశాఖ శుద్ధ షష్ఠి
షష్ఠి : రా॥ 12.3
ఆర్ద్ర : సా॥ 3.43
వర్జ్యం: రా॥ 3.27 నుంచి 5.00 వరకు

జనవాక్యం

ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజిలు నిరుద్యోగులకు నిరుపయోగంగా వున్నాయని ఆరోపణ

రాష్ట్రంలో ప్రతిజిల్లాకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజిలు వున్నప్పటికి ఆశించిన విధంగా అవి నిరుద్యోగులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. నెల సంఖ్యలో నిరుద్యోగులు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకొని, పిలుపు ఎప్పుడు వస్తుందా అని సంవత్సరాల తరబడి వేచివుంటున్నారు. ఈ విధంగా రిజిస్టర్ చేసిన నిరుద్యోగులు ఆరు నెలలు మొదలు నాలుగు సంవత్సరాల వరకు రిజిస్టర్ అయి వున్నప్పటికి వుద్యోగాలు రాని సందర్భాలు వున్నాయి.

ఆయా జిల్లాలలో ఉద్యోగ కోసం ఖాళీలు రాకుండా వున్నాయా ? అవి భర్తీకాకుండా వున్నాయా? ఖాళీలు ప్రతి డిపార్టుమెంట్ లోను వస్తున్నాయి, అవి భర్తీ అవుతూనే వున్నాయి. అయితే, అవి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి ద్వారా మాత్రం కావడం లేదు. నూటికి పదివంతులు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి ద్వారా జరిగితే మిగతావి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజితో నిమిత్తం లేకుండానే ఆయా డిపార్టుమెంట్ అధికారుల ద్వారా అక్కడికక్కడే భర్తీ అవుతున్నాయి. ఈ విధానంవల్ల సంవత్సరాల తరబడి రిజిస్టర్ అయిన నిరుద్యోగులకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి నిరుపయోగంగా వుంటున్నాయి.

ఈ క్రింది సూచనలను అమలుపరిచేటట్లు ఆదేశాలు ఇవ్వవలసినదిగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను :

ప్రభుత్వానికి చెందిన ప్రతిశాఖలో ఖాళీలు ఏర్పడినప్పుడు విధిగా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి ద్వారానే అభ్యర్థులకై వ్రాయాలి. అభ్యర్థులను ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి ద్వారా వచ్చినవారినేగాని, ఇతరులను డిపార్టుమెంట్ అధికారులు సెలెక్ట్ చేసుకొనకూడదు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి ద్వారా పంపిన అభ్యర్థుల సెలెక్షన్ విషయంలో డిపార్టుమెంట్ అధికారులు సెలెక్ట్ చేసుకొనే పద్ధతిక స్వస్తిచెప్పి, అందుకు ఒక సెలెక్ట్ కమిటీని అధికార, అనధికార ప్రముఖులతో ఏర్పరచాలి.

జిల్లా పరిషత్తులు మరితర డిపార్టుమెంట్లలో అభ్యర్థులను సెలెక్టుచేసే విధానం రద్దుచేసి, ఈ పద్ధతిని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజికే వదలిపెట్టాలి. అప్పుడే సంవత్సరాల తరబడి రిజిస్టర్ అయివున్న నిరుద్యోగులు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి ఉపయోగాన్ని పొందగలుగుతారు. లేకుంటే నిరుద్యోగులకు అవి నిరుపయోగమేనని తలచి మనవి చేస్తున్నాను.

ఇది ఇలావుండగా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజిలో సీనియారిటీ కచ్చితంగా అమలుపరచడంలేదు. అభ్యర్థుల జాబితాను పంపేటప్పుడు అనేక సంవత్సరాలనుంచి రిజిష్టరైవున్నవారిని వదిలి, తమ ఇష్టంవచ్చినట్లు అభ్యర్థులను పంపుతున్నారు.

చైనా, పాకిస్తాన్ యుద్ధాలలో శత్రువును ఎదుర్కొని వచ్చిన మాజీ సైనికులకు ఉద్యోగాలు లభించడంలేదు వారు పొందిన శిక్షణ, అనుభవం లెక్కకే రావడంలేదు. ఉదాహరణకు ఇటీవల గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చిన్నతరహా ఉద్యోగులకు చాలా ఖాళీలు ఏర్పడినాయి. కాని వాటి భర్తీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజిద్వారా జరగలేదు. అక్కడికక్కడే భర్తీకేశాం. న్యాయంగా ఆ ఖాళీలలో మాజీ సైనికులు భర్తీకావలసి వున్నది.

ఇలాంటి లోపాలు చాలా వున్నాయి, ప్రభుత్వం ఈ విషయంలో ఒక పద్ధతిని అవలంబించి నిరుద్యోగులను ఆదుకొనే కేంద్రాలుగా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజిలను రూపొందించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

టి. అమృతరావు,
వ్యవస్థాపకుడు, గాంధిమిషన్, గుంటూరు-1.

● ● ●

ప్రధానోపాధ్యాయులు: వేతన నిర్ణయ సమస్య

ప్రస్తుతం హయ్యర్ సెకండరీ లేక మల్టీపర్పస్ పాఠశాలలలో పనిచేసేవారు ఎం.ఎ బి ఇడి. ప్రధానోపాధ్యాయులకు రు 325-710 స్కేల్ ఇస్తున్నారు. అదే స్కేల్ హైస్కూళ్ళలో పనిచేస్తున్న ఎం.ఎ బి ఇడి. హెడ్మాష్టర్లకు ఇవ్వక రు 180-375 స్కేల్ మాత్రమే ఇస్తున్నారు. హైస్కూళ్ళలో పనిచేసే హెడ్మాష్టర్లలో కొందరు సెకండ్ క్లాసులో ఎం.ఎ. ప్యాసైనవారుకూడా ఉన్నారు.అయితే వేతన నిర్ణయంలో మాత్రం హైస్కూళ్ళలో పనిచేస్తున్న ఎం.ఎ.బి.ఇడి., హెడ్మాష్టర్లకు అన్యాయం జరుగుతున్నది.

ఒక డిస్ట్రిక్ట్ బోర్డు ఒక హైస్కూల్ హెడ్మాష్టరు ఉద్యోగాన్ని, జీతంగాని తగ్గించడము న్యాయం కాదు. అందుచేత హైయర్ సెకండరీ స్కూళ్ళ హెడ్మాష్టర్లకు ఎం.ఎ.బి. ఇడి. ప్యాసైన వారికి ఇచ్చిన రు 400-800 స్కేలును, హైస్కూళ్ళలో పనిచేసే ఎం.ఎ. బి.ఇడి. హెడ్మాస్టర్లకు రు 350-700 స్కేల్ ఇవ్వడం న్యాయం. బి. ఎ. బి. ఇడి. లు హెడ్మాస్టర్లుగా వుంటే రు. 350-700 స్కేల్ హైయర్ సెకండరీ స్కూళ్ళలోను, రు 300-600 స్కేల్ హైస్కూళ్ళలోను ఇవ్వడం న్యాయం. వారిలో ఎం.ఎ. గాని బి.ఎ. గాని సెకండ్ క్లాసులో ప్యాసైన వారికి మూడు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం సమంజసం

ఈ విషయంలో ప్రభుత్వం హెడ్మాష్టర్లకు న్యాయం చేకూర్చ వలసినదిగా ప్రార్థిస్తున్నాను.

పి. అనంతశాస్త్రి.
కార్యదర్శి, ఆంధ్ర ఏకీకృత గ్రాడ్యుయేట్ టీచర్స్ యూనియన్,
గుడివాడ, కృష్ణాజిల్లా

"ఆంక్షలతో కూడిన విదేశీ సహాయాన్ని స్వీకరించరాదు"

పలువురు కాంగ్రెస్ ఎం. పి. ల సూచన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 — ప్రాణాళికానుగుణమైన పరిస్థితిలో ఎట్టి సహాయాన్నయినా ప్రభుత్వం అంగీకరించరాదని మాజీమంత్రి శ్రీ కె డి మాలవీయ కాంగ్రెస్‌పార్లమెంటరీపార్టీ కార్యనిర్వాహక సమావేశంలో నిన్న ఇక్కడ చెప్పారు.

చతుర్థ ప్రణాళిక స్వరూపం తగ్గినా మన మౌలిక, ఆర్థిక విధానాలను విడనాడరాదన్నారు.

ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో సహాయం చేయడంలో అమెరికా నుంచి వస్తున్న కొత్త వత్తిడులు ప్రస్తావనకు వచ్చాయి.

అమెరికా నుంచి భవిష్యత్తులో లభించనున్న సహాయంలో ప్రపంచ బ్యాంకి పాత్రకు సంబంధించి చర్చను ప్రారంభించిన శ్రీ భగవత్ ఝా ఆనంద్ అనేకమైన ప్రశ్నలు వేశారు.

నెహూ్రు ఉన్నకాలం నుంచి కూడా విదేశీ పెట్టుబడి సులభసాధ్యంగా రావడానికి వీలుగా ఇండియా తన విధానాలను మార్చుకోవాలని ప్రపంచ బ్యాంకి అభిలషిస్తున్నదని ఆయన అన్నారు.

కొంతకాలం జాతీయం చేయమని తగిన లాభాల విషయంలో విదేశీ పెట్టుబడిదారులు హామీ కోరవచ్చునన్నారు. ఇవికాక ఎట్టి షరతులయినా వత్తిడికి సంబంధించినవేనన్నారు.

ఎరువుల ఉత్పత్తి రంగం

ఎరువుల ఉత్పత్తి రంగంలో విదేశీ పెట్టుబడిని అనుమతించే ప్రతిపాదనలకు సంబంధించిన షరతులకు వ్యతిరేకంగా ఆయన ప్రసంగించారు. ఎరువుల ఉత్పత్తి రంగంలో 50 శాతం ఆధిపత్యాన్ని విదేశీ పెట్టుబడి వహిస్తున్నట్టుగా ఆయన భావించారు.

సమావేశానికి హాజరయిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ శచీంద్ర చౌధురి, అధ్యక్షత వహించిన ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిలు ప్రసంగించలేదు. చర్చ తరువాత సమావేశంలో కొనసాగగలదని భావిస్తున్నారు.

గత 15 సంవత్సరాలుగా సాధించిన అభివృద్ధి ప్రయత్నాల ప్రాతిపదికపై మరొక అయిదు సంవత్సరాలలో ఆర్థికాభివృద్ధి సాధించగలదని దేశం భావిస్తున్నట్లుగా శ్రీ మాలవీయ చెప్పారు.

అమెరికా కొత్త షరతులు

ఇప్పుడు అమెరికా కొత్త షరతులు కోరుతున్నది. కొత్త ఇబ్బందులు పొడసూపాయి. 21,500 కోట్ల రూపాయల వ్యయతో ప్రణాళికను అమలు పరచడం సాధ్యంగా గోచరించడం లేదన్నారు.

ప్రణాళికా స్వరూపం కొంత తగ్గినా మన మౌలిక, ఆర్థిక విధానాలను విడనాడరాదని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. వినియోగదారుల ఉత్పత్తి కొంత నెమ్మదిగా సాగవచ్చునన్నారు. అవమానకరమైన షరతులకు లోబడి ఇతర దేశాల నుంచి మనం ద్రవ్యాన్ని కోరరాదన్నారు.

ఇండియా ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అవకాశంగా తీసుకోవాలని అమెరికా, రష్యాలు రెండు చూస్తున్నట్టు గోచరిస్తున్నాయని శ్రీ సిద్దేశ్వర ప్రసాద్ చెప్పారు. ఆర్థిక అస్థిరత్వం వల్ల రాజకీయ అస్థిరత్వం వస్తుందని వారు భావిస్తున్నారని ఆయన అన్నారు.

ధరల పెరుగుదలవల్ల ఎదురవుతున్న చిక్కులను శ్రీ ఎ. పి. శర్మ, శ్రీ ఎస్. ఎం. ఆర్. సుబ్రహ్మణ్యంలు ప్రస్తావించారు.

ప్రభుత్వోద్యోగులకు, కార్మికులకు కరవు భత్యం పెంపుదల చేయడానికి ఏమిచేయలేదని శ్రీ శర్మ విచారం వ్యక్తపరచారు.

అత్యవసర పరిస్థితి, భారత రక్షణ నిబంధనలపై శ్రీ శిబ్బో నారాయణ్ శ్రీ శ్రీనారాయణ్‌దాస్, శ్రీ రామ్ షాహ, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, శ్రీ సుమత్‌ప్రసాద్‌లు ప్రసంగించారు.

అత్యవసర పరిస్థితికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై వార్తా పత్రికలలో వచ్చిన దానికి మించి ఎక్కువ ఏమీ చెప్పలేనని శ్రీ నందా చెప్పినట్టు తెలుస్తున్నది.

ఈ విషయంపై మంత్రివర్గం తుది నిర్ణయం చేయవలసి ఉన్నదని ఆయన చెప్పారు.

కామన్‌మార్కెట్‌లో ప్రవేశానికి బ్రిటన్ సంసిద్ధత

లండన్, ఏప్రిల్ 24 — బ్రిటన్, కామన్వెల్తు దేశాల ప్రయోజనాల పరిరక్షణకు దోహదం కలిగేపక్షంలో బ్రిటన్ యూరప్ ఉమ్మడి మార్కెట్‌లో చేరడానికి సంసిద్ధంగా వున్నదని విల్సన్ ప్రభుత్వం పేర్కొన్నది.

ఇటీవల ఎన్నికల అనంతరం ఏర్పడిన కొత్త పార్లమెంటుకు బ్రిటిష్ రాణి నిన్న ప్రారంభోత్సవంచేస్తూ, ప్రభుత్వ విధానాలకు సంబంధించి చేసిన ప్రసంగంలో పైవిషయం వెల్లడైనది.

ఉక్కు పరిశ్రమను తిరిగి జాతీయం చేయడం జరుగుతుందనికూడా బ్రిటిష్ రాణి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

రొడీసియాలో గట్టువిరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని అణచివేయాలన్న ప్రభుత్వ విధానం కొనసాగగలదని ఆమె సూచించి, అక్కడ త్వరలోనే రొడీషియా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

నిరాయుధీకరణ, బ్రిటన్ ఆర్థిక పరిస్థితి మొదలైన సమస్యలపై ప్రభుత్వం అనుసరించనున్న విధానాలనుకూడా ఆమె తన ప్రసంగంలో సూచించారు.

కామన్ మార్కెట్ దేశాలకు ఇండియా తేయాకు ఎగుమతులు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 24 — కామన్ మార్కెట్ దేశాలకు మనదేశం నుంచి తేయాకు ఎగుమతులు నూటికి 20 వంతులు వరకు పెరిగినవని, కామన్ మార్కెట్ దేశాలు తేయాకు దిగుమతులపై సుంకాన్ని తీసివేసినందు వల్ల సొమ్ము రూపేణ 80 లక్షల రూపాయల అదనపురాబడి లభిస్తున్నదని కేంద్ర వాణిజ్య శాఖమంత్రి శ్రీ మనుభాయ్ షా మొన్న లోకసభలో ప్రకటించారు.

తేయాకుపై గత యేడాది డిసెంబరు 31వ తేదీన సుంకం తొలగించారని, ఈవద్ధతిని ఈ యేడాది డిసెంబరు 31 వరకు పొడిగించారని ఆయన చెప్పారు.

సుంకం తొలగింపు ఇక ముందు కూడా కొనసాగగలదని, తేయాకు ఎగుమతులు పెరగగలవని తాను ఆశిస్తున్నట్టు శ్రీ మనుభాయ్ షా పేర్కొన్నారు.

మిజో విద్రోహుల కార్యకలాపాలు

చౌరచంద్‌పూర్ సరిహద్దులలో కేంద్రీకరిస్తున్నట్టు వార్త

ఇంఫాల్, ఏప్రిల్ 24 — పైకి, బైతి తెగలకు చెందిన కొంతమంది సాయుధ స్వచ్ఛంద సేవకులతో సహా రెండువందల మందికిపైగా మిజో తిరుగుబాటు దారులు శ్రీ తుంఖోపుమ్ నాయకత్వంలో మిజోహిల్స్ చౌరచన్ సరిహద్దులలోని ఒక ప్రాంతంలో కేంద్రీకృత మవుతున్నట్టుగా విశ్వసనీయమైన నివేదిక వనుసరించి మొన్న ఇక్కడ తెలియవచ్చింది.

శ్రీ తుంఖోపుమ్, అతని అనుచరులు గెరిల్లా యుద్ధ తంత్రంలో శిక్షణ పొంది పాకిస్తాన్ నుంచి గత సంవత్సరం మిజో హిల్స్‌కు తిరిగి వచ్చారని ఈ నివేదిక పేర్కొంటున్నది.

మణిపూర్‌లోకి మిజో తిరుగుబాటు దారులు ప్రవేశించకుండా అరికట్టడానికి చౌరచంద్‌పూర్‌కు పటిష్ఠమైన రక్షక దళాన్ని హుటాహుటిని పంపడం జరిగిందని ఇక్కడ అధికారులు చెప్పారు.

హెన్రీ కాబట్‌లాడ్జ్ వ్యాఖ్య

సైగన్, ఏప్రిల్ 24 — దక్షిణ వియత్నాం రాజకీయాలలో ఏర్పడిన అశాంతి, అస్థిరత్వం వియత్కాంగ్ గెరిల్లాలపై తీసుకుంటున్న చర్యలకు కొంతవరకు ఆటంకం కల్గిస్తున్నాయని సైగన్‌లోని అమెరికా రాయబారి హెన్రీకాబట్‌లాడ్జి పేర్కొన్నారు.

అయినా ఈ అవకాశాన్ని తిరిగి సాధించవచ్చునని ఆయనఅన్నారు. తాను సాగానం చేసిన ఎన్నికలను జనరల్ కీ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందన్నదే ప్రస్తుతపు ప్రశ్న అని ఆయన అన్నారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగితే ఏ వివాదమైనా సమసిపోగలదని ఆయన అన్నారు.

కేరళ కాంగ్రెస్‌లో విభేదాలు

మన్నత్ పద్మనాభన్ వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 — వచ్చే ఎన్నికలలో కేరళలో కాంగ్రెసుపార్టీ, కేరళ కాంగ్రెస్‌పార్టీలు రెండూ పోటీచేసిన పక్షంలో ఈ రెండు పార్టీలకు ఓటమి తప్పదని, అతివాద కమ్యూనిస్టుల నిక్కచ్చిగా గెలుపొందే అవకాశాలు హెచ్చుగా వుండగలవని కేరళ నాయకుడు శ్రీ మన్నత్ పద్మనాభన్ మొన్న ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

ఎన్నికలలో ఒంటరిగా పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలమని అధికార కాంగ్రెసు వారు భావిస్తే అది కేవలం వెర్రి తనం కాగలదని ఆయన అన్నారు.

కేరళ కాంగ్రెసు పక్షాలు అధికార కాంగ్రెసులో చేరినప్పటికీ ఎంతో అన్యాయం జరుగుతోదన్న భావాన్ని కేరళ కాంగ్రెసు నాయకులలో కలిగేటట్లు చేయాలని, ఇందుకు అధికారపక్షంవారు సుముఖంగా వుంటే కేరళ కాంగ్రెసుపార్టీని రద్దుచేయవలసిందిగా ఆపార్టీ నాయకులకు తాను సలహా ఇవ్వగలనని శ్రీ పద్మనాభన్ పేర్కొన్నారు.

మన్నత్ పద్మనాభన్ ఇక్కడ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిని, హోం మంత్రి శ్రీ గుల్జారిలాల్ నందాను కలుసుకుని కేరళ పరిస్థితిని వివరించారు.

ప్రధాన మంత్రి, హోం మంత్రి తనకు ఎట్టి హామీ యివ్వకపోయినా, తన సూచనకు సుముఖంగా వున్నారని పద్మనాభన్ తెలిపారు.

పాఠశాలలలో సైన్సు విద్య

మెరుగుపరచడానికి పరిశీలక బృందాల ఏర్పాటు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 — పాఠశాలలలో సైన్సు విద్యను మెరుగుపరచడానికి 21 పరిశీలక బృందాలను శాస్త్రీయ పరిశోధన, శిక్షణ జాతీయ మండలివారు నెలకొల్పారు.

ఫిజిక్స్‌కు అయిదు, కెమిస్ట్రీకి అయిదు, బైయోలజీకి అయిదు, గణిత శాస్త్రానికి ఆరు పరిశీలక బృందాలను ఏర్పాటుచేశారు.

యూనివర్శిటీ కళాశాలలకు చెందిన సైన్సు ప్రొఫెసర్లతో సంప్రతించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యూనివర్శిటీ కళాశాలలకు చెందిన సైన్సు ప్రొఫెసర్ల మూడు రోజుల సమావేశం నేడిక్కడ ముగిసింది. సమావేశానికి యూనివర్శిటీ గ్రాంట్సు కమిషన్ చైర్మన్ డాక్టర్ డి. ఎస్. కొఠారి అధ్యక్షత వహించారు.

వివిధ బృందాల మధ్య సమన్వయ సాధనకు కేంద్రంలో ఒక సమన్వయ సంఘం ఉంటుంది.

ఇస్లామిక్ రాజ్యాల శిఖరాగ్రసభ ప్రతిపాదన

సౌదీ అరేబియా, పాకిస్తాన్ నాయకుల రహస్య చర్చలు

కరాచీ, ఏప్రిల్ 24 — ఇస్లామిక్ దేశాల శిఖరాగ్రసభ జరపాలన్న ప్రతిపాదనపై పాకిస్తాన్, సౌదీ అరేబియా నాయకులు మొన్న ఇక్కడ రహస్య చర్చలు జరిపారు.

అధ్యక్ష భవనంలో ప్రెసిడెంట్ అయూబ్‌తో జరిపినసంభాషణలలో ఇస్లామిక్ రాజ్యాల శిఖరాగ్రసభ ప్రతిపాదననుగురించి సౌదీ అరేబియా రాజు ఫైజల్ ప్రస్తావించారు.

ఇస్లామిక్ రాజ్యాల శిఖరాగ్రసభవిషయమై పాకిస్తాన్ ఏదైనా వాగ్దానం చేసినదీ లేనిదీ ఇంకా తెలియరాలేదు.

సౌదీ అరేబియా, పాకిస్తాన్ నాయకుల చర్చలు "సుహృద్భావ" వాతావరణంలో జరిగినవని మాత్రం అధికారులు చెప్పారు.

సౌదీ అరేబియా రాజుకు లాహోర్‌లో ఘనస్వాగతం

లాహోర్, ఏప్రిల్ 24 — ముస్లిందేశాల మధ్య సమైక్యాన్ని ప్రబోధించే నినాదాలతో నిన్న ఇక్కడకు వచ్చిన సౌదీ అరేబియా రాజు ఫైజల్‌కు లాహోర్‌ప్రజలు ఘనస్వాగత మిచ్చారు. ముస్లిం దేశాల శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు తాను చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఫైజల్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నారు.

ఎయిర్ లైన్స్ కార్పొరేషన్‌కు మరిరెండు కారవెల్ విమానాలు

పారిస్, ఏప్రిల్ 24 — ఫ్రాన్సు నుంచి మరిరెండు మధ్యరకం కారవెల్ జెట్ విమానాలను ఇండియన్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ రెండింటితో కలిపి ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ కారవెల్ విమానాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

ఈ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీ శంకర్, ఈ విమానాల ఉత్పత్తి సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు.

దక్షిణభారత రంగం సాయుధదళాల అధిపతి లెఫ్టినెంట్-జనరల్ మోతీసాగర్‌కు రాష్ట్రపతి రాధాకృష్ణన్ విశిష్ట సేవా పతకాన్ని బహూకరిస్తున్న దృశ్యం

లారీ ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

—సీలేరు సమీపాన దుర్ఘటన

హైదరాబాద్, ఏప్రిల్ 24 — సీలేరుకు సుమారు 15 మైళ్ళ దూరంలో ఏప్రిల్ 21 వ తేదీ తెల్లవారుజామున జరిగిన లారీ ప్రమాదంలో అయిదుగురు మరణించారని నిన్న ఇక్కడ అధికార పూర్వకంగా తెలియవచ్చింది.

సిమెంటు బస్తాలు వేసుకుని వెడుతున్న లారీ ఒక చిన్నమలుపు తిరుగుతూ వుండగా బోల్తాపడింది, దానిలో ప్రయాణం చేస్తున్న అయిదుగురు వ్యక్తులు సిమెంటు బస్తాల కింద పడిపోయి అక్కడికక్కడే మరణించారని తెలియవచ్చింది.

ఈలారీ జలిమెల ఆనకట్టవద్దకు 100 సిమెంట్ బస్తాలు తీసుకొని వెడుతున్నది. డ్రయివర్ పదిమంది మనుష్యులనుకూడా లారీ ఎక్కించుకున్నాడు. అతడు తప్పత్రాగి విపరీతమైన వేగంతో లారీ తోలినట్టు తెలుస్తున్నది.

డ్రయివర్, క్లీనర్, మరి అయిదుగురు ప్రయాణికులు స్వల్పమయిన గాయాలతో బతికిబయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రయివరు పరారైనాడు. కాని అతనిని తర్వాత పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రమంత్రి అభినందనలు

హైదరాబాద్, ఏప్రిల్ 24 — ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలను స్థాపించడంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తున్నందుకు రక్షణోత్పత్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ. ఎం. థామస్ అభినందించారు.

పరిశ్రమలకు కావలసిన నీరు, స్థలం, తదితర సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ పారిశ్రామిక కేంద్రంగా శీఘ్రగతిని అభివృద్ధిచెందడానికి ఇదేకారణం కావచ్చునని ఆయన అన్నారు.

మంత్రుల పర్యటన

శ్రీ తోట రామస్వామి

హైదరాబాద్, ఏప్రిల్ 24 — సహకార మంత్రి శ్రీ తోట రామస్వామి ఈ నెల 30 వ తేదీన ఇక్కడి నుంచి నిజామాబాద్ వెడతారు. అక్కడ జిల్లా సహకార సదస్సుకు ప్రారంభోత్సవం చేస్తారు. అదే రోజు రాత్రి తిరిగి ఇక్కడకు చేరుకుంటారు.

శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 24 — వ్యవసాయ, సీటి పారుదల మంత్రి శ్రీ ఎ.సి. సుబ్బారెడ్డి ఈ నెల 27వ తేదీన ఇక్కడి నుంచి వరంగల్ వెడతారు. హన్మకొండలో విత్తనాలను పరిశుభ్రంచేసే కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అదే రోజు రాత్రి తిరిగి ఇక్కడకు చేరుకుంటారు. 28 వ తేదీన ఇక్కడినుంచి కరింనగర్ వెళతారు. మనైర్ ప్రాజెక్టును పరిశీలిస్తారు, అదేరోజురాత్రి తిరిగి ఇక్కడకు చేరుకుంటారు.

డాక్టర్ ఎం. చెన్నారెడ్డి

ఆర్థిక, పరిశ్రమల మంత్రి డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ఈనెల 28వ తేదీన విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వెడతారు. శివారు జువ్వలపాలెం బ్రహ్మానంద ఆశ్రమ వార్షికోత్సవానికి హాజరవుతారు. అదే రోజు రాత్రి తిరిగి ఇక్కడకు చేరుకుంటారు.

బాయిలర్స్ ఎగ్జామినర్స్ బోర్డ్

హైదరాబాద్, ఏప్రిల్ 24 — విద్యుచ్ఛక్తి బోర్డు డిప్యూటి చీఫ్ ఇంజనీర్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీ డి. రామారావు, పి. డబ్ల్యు. డి. శాఖ జనరల్ సూపరింటెండెంట్ శ్రీ మస్తాన్ రావులు, రాష్ట్ర బాయిలర్స్ అటెండెంట్స్ 1956 చట్టకింద, ఎగ్జామినర్స్ బోర్డుకు సభ్యులుగా నియమితులైనారు.

చేనేత పరిశ్రమపట్ల ప్రభుత్వ విధానాలు

అసలు మనుగడకే భంగం కల్గించేవిగా వున్నాయని శ్రీ సోమప్ప విమర్శ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 — చేనేతపరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కొన్ని విధానాలు ఈ పరిశ్రమ మనుగడకే భంగం కల్గించేవిగా వున్నవని అఖిలభారత చేనేత వస్త్రాల సహకార విక్రయ సంఘం అధ్యక్షులు శ్రీ ఎమ్. సోమప్ప విమర్శించారు.

శ్రీ సోమప్ప నిన్న ఇక్కడ పత్రికా గోష్టిలో ప్రసంగిస్తూ చేనేత ప్రతినిధి వర్గం నాయకుడుగా తాను ప్రధానిని, ఇతర మంత్రులను, కాంగ్రెసు అధ్యక్షుడు కామరాజ్‌ను, పార్లమెంటు సభ్యులను కలుసుకొని ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న చిక్కులను వారికి వివరించానని చెప్పారు.

తన ప్రతినిధివర్గంలోని 20 మంది సభ్యులు 2 కోట్ల మంది చేనేత కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని శ్రీ సోమప్ప అన్నారు.

ఈ పరిశ్రమకు సహాయం విషయంలో తాము ఆరు సూత్రాల పథకం ఒక దానిని కూడా నాయకులకు సమర్పించినట్టు శ్రీ సోమప్ప వివరించారు.

40 నంబరు అంతకు లోపు నంబర్ల నూలుపై ఎక్సైజ్ పన్నును రద్దు చేయాలని తాము ప్రధానంగాకోరుతున్నట్టు శ్రీ సోమప్ప పేర్కొన్నారు. ఈ నూలును ఉపయోగించే నేత కార్మికులు అంత నిపుణులు కారని, వారి సగటు నెలసరి ఆదాయం 30 నుంచి 45 వరకు మాత్రమే వుంటుందని, ఈ ఎక్సైజ్ పన్నులభారాన్ని వీరు భరించలేరని శ్రీ సోమప్ప పేర్కొన్నారు.

"కుటీర పరిశ్రమ"గా నిర్వహింపబడుతున్న మర కదుళ్ళకు కల్గించిన ఎక్సయిజు పన్ను మినహాయింపుకూడా రద్దు కావాలని తాము కోరుతున్నట్టు వీరు పేర్కొన్నారు.

ఈ మినహాయింపు పెట్టుబడిదారులకు, మిల్లులవారికి మాత్రమే ప్రయోజనకారిగా వున్నదని శ్రీ సోమప్ప పేర్కొన్నారు.

అద్దు సిల్కు, రేయాన్, ఉన్నివస్త్రాలపై వస్త్రాలుగా తయారైన తరువాత కాక నూలు దశలోనే ఎక్సయిజు సుంకం విధింపు జరగాలని శ్రీ సోమప్ప కోరారు.

ఎపెక్సు చేనేత సహకార సంఘాలపై ఆదాయం పన్నును రద్దు చేయాలని, చేనేత వస్త్రాలపై అమ్మకం పన్నుకూడా తొలగించాలని ఆయన కోరారు.

ఉత్తర వియత్నాంలో రెండు అమెరికన్ విమానాల కూల్చివేత

సైగాన్, ఏప్రిల్ 24 — ఉత్తర వియత్నాంపై నిన్న దాడికివెళ్ళిన అమెరికన్ విమానాలలో రెండు నేలపాలయ్యాయి. వీటిలో ఒకటి ఉత్తర వియత్నాం సైనికుల కాల్పులకు గురై నేలకూలింది.

ఈ రెండు విమానాల పైలట్లు కూడా హనోయ్‌కి 40 మైళ్ళ దూరపు ప్రాంతంలో చిక్కుపడినట్లు తెలియకుండా పోయినట్లు అమెరికన్ అధికారులు తెలియజేశారు. హనోయ్‌కి వాయువ్య దిశనుంచి చైనా సరిహద్దువరకు వెళ్ళే రైలుమార్గంపై అమెరికన్ విమానాలు దాడికి వెళ్ళగా ఈ నష్టం సంభవించింది.

కూలిపోయిన రెండువిమానాలలో ఒకదాని పైలట్ విమానం కూలిన స్థలానికి 10 మైళ్ళ దూరంలో సురక్షితంగా వున్నట్టు తెలిసినా ఉత్తర వియత్నాం సైనికుల కాల్పుల ఫలితంగా ఈ పైలట్‌ను సమీపించడానికి సహాయక దళాలకు సాధ్యపడలేదు.

మరి మూడు అమెరికన్ విమానాలపై కూడా హనోయ్ సైనికులు విమాన విధ్వంసక మిసీలిలను ప్రయోగించినా అవి లక్ష్యాన్ని చేరకుండానే ప్రేలిపోయిన ఫలితంగా ఈ విమానాలు సురక్షితంగా బైటపడగలిగాయి.

నిన్న జరిపిన దాడులలో అమెరికన్ విమానాలు నాలుగు వంతెనలను, రెండు విమాన విధ్వంసక కేంద్రాలను ధ్వంసం చేసినట్టు అధికార వర్గాలవారు వెల్లడించారు.

ఎన్నికల ఏర్పాట్లపై చర్చలు

సెప్టెంబర్ నెలలో జనరల్ ఎన్నికలను జరపాలన్న నిర్ణయం మేరకు జనరల్ కీ ప్రభుత్వం నిన్న వివిధ పక్షాల నాయకులను సమావేశపరచి వోటింగు కార్యక్రమంపై చర్చలు జరిపింది. రాకపోకలలోని చిక్కుల ఫలితంగా ఈ సమావేశానికి దక్షిణ వియత్నాంలోని ఉత్తర ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు హాజరుకాలేకపోయారు.

ఎన్నికల నిబంధనలను రూపొందించే కమిషన్‌ను ఏర్పాటు చేసే సమస్యపై సమావేశం తగు నిర్ణయం చేస్తుంది.

అమెరికన్ల ఆందోళన

వాషింగ్టన్, ఏప్రిల్ 24 — వియత్నాంలో పరిస్థితి దిగజారడంపట్ల అమెరికన్ ప్రజలు ఆందోళనచెందుతున్నా ప్రెసిడెంట్ జాన్సన్ పరిస్థితినిచక్కబరచగలనన్న విశ్వాసంవారిలో కన్పిస్తున్నది. వియత్నాంలో యుద్ధాన్ని అంతమొందించాలని, తమకిలానే ప్రెసిడెంట్ జాన్సన్ కూడా భావిస్తున్నా, ఈ లక్ష్యాన్ని గౌరవప్రదంగా సాధించడానికి తగుమార్గాన్ని అన్వేషించడంలో ఇంతవరకు కృతకృత్యులు కాలేకపోయారని అమెరికన్లు భావిస్తున్నారు.

వియత్నాం విషయంలో జాన్సన్‌ను విశితంగా విమర్శిస్తున్నవారుకూడా సమస్యా పరిష్కారానికి గౌరవ ప్రదమైన మార్గాన్ని సూచించడంలో తమనిస్సహాయతను వ్యక్తంచేస్తున్నారు. ఈ సమస్యపై సేకరించబడిన గాలప్ పోల్‌నుబట్టి జాన్సన్ విధానాలను 54 శాతం మంది బలపరుస్తున్నట్టు వెల్లడైనది.

(1 వ పేజీ తరువాయి)

ర్పించడంకాదని. నీ ప్రత్యర్థి భావాలతో నీవు ఏకీభవించకపోయినప్పటికీ ఆ ప్రత్యర్థిపట్ల నీకు గౌరవభావం వుండడమే ప్రజాస్వామ్య మూలసూత్రమని ఆయన అన్నారు. ఇందుకు ఉదాహరణగా ఆయన చర్చిల్, ఛేంబర్‌లేన్ ఉదంతాన్ని ప్రస్తావించారు. ఛేంబర్‌లేన్‌కు, చర్చిల్‌కు యెప్పుడూ సరిపడేదికాదని, అయినప్పటికీ ద్వితీయ ప్రపంచ సంగ్రామ కాలంలో తన విధానాలు విఫలమవడం చూచి మంత్రివర్గ నిర్మాణ బాధ్యత స్వీకరించవలసిందిగా చర్చిల్‌ను, ఛేంబర్‌లేన్ ఆహ్వానించాలని, అన్నిటికంటెమించి చర్చిల్ మంత్రివర్గంలో నాల్గవస్థానం ఇచ్చినప్పటికీ పనిచేయడానికి శ్రీ ఛేంబర్‌లేన్ సంసిద్ధులయ్యారని, ప్రజాస్వామ్యానికి యింతకంటె ఉత్కృష్టమైన ఉదాహరణ వుండబోదని శ్రీ డేబర్ అన్నారు.

మన దేశంలోకూడ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిపోషించుకుంటూ వస్తున్నామని నెహ్రూ మరణానంతరం చాలా మంది విదేశీయులు మన ప్రజాస్వామ్య వ్యవస్థ విచ్ఛిన్నమైపోగలదని భావించారని, శ్రీ డేబర్ అన్నారు, అయితే నెహూ్రు తరువాత నాయకుని ఎన్నికలో మనం ప్రదర్శించిన పరిపక్వ ప్రజాస్వామ్య దృక్పథానికి వారు అచ్చెరువొందారని శ్రీ డేబర్ అన్నారు.

ప్రారంభంలో గాంధి స్మారకసంఘం తరపున శ్రీ టి. ఎస్. మెర్కొండే, స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో శ్రీ డేబర్‌కు స్వాగతమిచ్చారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జి యస్. రాజు అధ్యక్షత వహించారు.

ప్రదేశ్ ఖాదీబోర్డ్ అధ్యక్షులు శ్రీ అనగాని భగవంతరావు ఖాదీబోర్డ్ సమస్య గురించి ప్రస్తావించారు.

సర్వోదయ నాయకులు శ్రీ ప్రభాకర్జీ మాట్లాడుతూ, స్వదేశభక్తి స్వదేహభక్తిగా మారిందని పేర్కొన్నారు.

శ్రీయుతులు టి. వి. ఎస్. చలపతిరావు, కాకాని వెంకటరత్నం, ఎం.వి. కృష్ణారావు, మల్లెల శ్రీరామమూర్తి, శ్రీమతి సూర్యదేవర అన్నపూర్ణమ్మ, కె. శంకరశర్మ, ప్రభృతులు ప్రసంగించారు.

డాక్టర్ కె. ఎల్. రావు తెలుగులో జరిగిన ఉపన్యాసాల సారాంశాన్ని శ్రీ డేబర్‌కు ఇంగ్లీషులో వివరించారు.

శ్రీ వై. రాఘవరావు వందన సమర్పణ చేశారు.

విజయవాడలో విదేశీ గడియారాల స్వాధీనం

విజయవాడ, ఏప్రిల్ 24 — విజయవాడ పులిపాటివారివీధిలోని కొన్ని ఇళ్ళపై, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఎస్. ఎన్. పంగులు శ్రీ షేక్ అబ్బాస్, డప్. రామిరెడ్డిగారి ఆకస్మికంగా దాడిజరిపి విలువగల పలు విదేశీ గడియారాలను స్వాధీన పర్చుకున్నారు. గతంలో ఈ అధికారులే ఈ వీధిలోనే మూడువేల రూపాయల విలువగల 30 విదేశీ గడియారాలను స్వాధీన పర్చుకొన్నారు.

వర్గీకృత ప్రకటనలు

అమ్మకమునకు

సుమారు 4,000 పాత గోనె సంచులు అమ్మకానికి లభ్యమగును. దిగువ సంతకందారుకు ది. 9-5-1966 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముందుగా చేరేటట్లుగా సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. టెండరు షరతులకు దిగువ సంతకందారుకు దరఖాస్తు చేయండి.

ఏ. కామేశ్వరరావు, డిప్యూటీ రిజిస్ట్రార్/ ఆఫీసర్ ఇన్‌చార్జి, విజయవాడ కోపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్, పి. బి. నెం. 307, విజయవాడ-2.

కృతజ్ఞత

రాజోలు పంచాయితీ సమితికి చెందిన లక్కవరంలో శ్రీ మంగెన వెంకటస్వామి సోదరుల స్మారకప్రాథమిక ఆరోగ్యకేంద్రం నూతన భవనములకు 16-4-66 తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో మా ఆహ్వానమును మన్నించి విచ్చేసిన ప్రముఖులకు, శుభాకాంక్షలు అందజేసిన పెద్దలకు మా కృతజ్ఞత తెలియపరచుకొంటూ వున్నాము.

ఇట్లు,
లక్కవరం, ది 17-4-66 | మంగెనవారి కుటుంబంతరపున "సత్యనారాయణమూర్తి"

టెండరు

కృష్ణాజిల్లా విజయవాడ తాలూకా బొడ్డపాడు గ్రామపంచాయితీలో యీదిగువ పనులకు సీల్డుటెండర్లు ది 29-4-66 వ తేదీ సాయంత్రం 3 గంటలవరకు పంచాయతీ కార్యాలయములో సర్పంచ్‌గారిచే తీసుకొనబడును. ఆదేరోజు సాయంత్రము 4 గంటలకు హాజరయిన టెండరుదార్ల సమక్షములో టెండర్లు తెరువబడును. డిపాజిట్ కట్టని టెండర్లు స్వీకరింపబడవు. వివరములు ఆఫీసు పనివేయు కాలములో తెలుసుకొనవలెను.

వర్కు పేరు: రవీంద్రవీధిలో వుత్తర డికను పంపుచేయుట.
ఎస్టిమేటు మొత్తం: రు. 700/-
చెల్లించవలసిన ధరావతు: రు. 35/-
సర్పంచ్, గ్రామపంచాయతీ, బొడ్డపాడు.

ఏజంట్లు కావలెను

ఈ దిగువ చోట్ల మా "ఆంధ్రజ్యోతి" దినపత్రికకు ధరావతు కట్టి తమ స్వంత బాధ్యతపై విక్రయించుటకు ఏజంట్లు కావలెను.

రాజోలు — తూ॥ గో॥ జిల్లా
ఆకివీడు — ప॥ గో॥ జిల్లా
ఆదోని — కర్నూలు జిల్లా
పెడన — కృష్ణా జిల్లా
కావలి — నెల్లూరు జిల్లా

సర్క్యులేషన్ మేనేజర్, "ఆంధ్రజ్యోతి."

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రోడ్లు మరియు భవనముల శాఖ,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం (ఆర్. & బి.)
టి. & ఎం. డివిజన్, విజయవాడ, ది. 9-4-1966.

అమ్మకపు ప్రకటన

ఇందుమూలముగా తెలియజేయునదేమనగా నంద్యాల అసిస్టెంట్ ఇంజనీర్ (ఆర్. అండ్ బి.) చే తమ ఆఫీస్ ఆవరణలో ఈ క్రింది వాహనములు 10-5-66 వ తేదీన ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేయబడును.

ప్రభుత్వ పాట మొత్తం ఈ కింది వాటికి ఎదురుగా ఇవ్వబడినవి. పాట పాడదలచినవారు, బహిరంగ వేలంలో పాల్గొనేముందు ప్రభుత్వ పాట మొత్తంలో 1/4వ వంతు డిపాజిట్ చేయవలెను. పాటకు నిలవనటువంటివారికి బహిరంగవేలం పూర్తిఅయిన వెన్వెంటనే డిపాజిట్ వాపస్ ఇవ్వబడును.

ఆఫీసు పనిచేయు వేళలలో ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వాహనములను పరిశీలించవచ్చును.

పాటలో గెలుపొందినవారు మిగతా 3/4 బ్యాలెన్సును అమ్మకాన్ని ధృవీకరించిన 30 రోజులలో చెల్లించవలెను. ఈ విషయం పాటదారులకు తెలియజేయబడుతుంది.

అపెండిక్స్ X ఎ. పి. డబ్ల్యు. "డి" కోడ్‌లోవలె వున్న అన్ని అమ్మకపు షరతులను నోటీస్ బోర్డ్‌లోను, నంద్యాల అసిస్టెంటు ఇంజనీర్ (ఆర్. అండ్ బి.) కార్యాలయంలోను గమనించవచ్చును.

	వాహనము వివరములు	ప్రభుత్వపు పాట మొత్తం	చెల్లించవలసిన 1/4 వ వంతు మొత్తం
1.	లారీ ఏ. పి. క్యూ. 237 "ఫోర్డ్" 1942 మోడల్	రు. 300/-	రు. 75/-
2.	లారీ ఏ. పి. జి. 1665 "డాడ్జి" 1946 మోడల్	రు. 800/-	రు. 200/-

(సం) ఎస్. ఎస్. శాస్త్రి,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆర్. అండ్ బి.)
టి. అండ్ ఎం. డివిజన్, విజయవాడ.

పెత్తందారు — 'పవర్‌కట్' తప్పించిన ప్రమాదం



పంజాబు, హరియానా రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయానికి కమిషన్

సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జె. సి. షా అధ్యక్షతన కేంద్రప్రభుత్వంచే నియామకం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23 — పంజాబు, హరియానా రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించడానికి కేంద్రప్రభుత్వం ముగ్గురుసభ్యులతో ఒక కమిషన్‌ను నియమించింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జయంతిలాల్ ఛోటాలాల్ షా అధ్యక్షులుగావుండే ఈ సంఘంలో శ్రీ ఎస్. దత్, శ్రీ ఎం. ఎం. ఫిలిప్‌లు సభ్యులు.

శ్రీ దత్ విదేశాంగ శాఖమాజీ కార్యదర్శి. ఆయన మంత్రివర్గం కార్యదర్శిగాను, మాస్కోలో భారత రాయబారిగాను కూడా పనిచేశారు.

శ్రీ ఫిలిప్ రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ కార్యదర్శి.

ఈ కమిషన్ ప్రస్తుత పంజాబ్‌రాష్ట్రంలోని హిందీ, పంజాబీ ప్రాంతాల సరిహద్దును పరిశీలించి పంజాబు, హరియాన రాష్ట్రాలను భాషా ప్రాతిపదికపై విభజించబడేటట్లు చూడడానికి అవసరమైన సర్దుబాట్లను సూచించగలదు.

ప్రస్తుత పంజాబు రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్‌ను అనుకొని ఆ ప్రాంతంలో భాషా, సాంస్కృతిక సాన్నిహిత్యం పర్వత ప్రాంతాల పరిహద్దులనుకూడా ఈ కమిషన్ సూచిస్తుంది.

ఈ కమిషన్ తన పరిశీలనలో పరిపాలనా సౌలభ్యాన్ని, ఆర్థిక పటుత్వాన్ని, భౌగోళిక పరిస్థితులను, కమ్యూనికేషన్ సౌకర్యాలను కూడా దృష్టిలో వుంచుకొనగలదు.

ఇంతేగాక తాను సిఫారసు చేసే సర్దుబాటు వల్ల ఇప్పటి తహసిల్స్ విడిపోకుండాకూడా ఇది చూడగలదు.

ఈకమిషన్ తన పని కొనసాగించడానికి తగిన కార్యక్రమాన్ని అదేరూపొందించుకొనవచ్చు.

సాధారణంగా ఈ కమిషన్ సమావేశాలు రహస్యంగా జరుగుతాయి.

ఈ ఏడాది మే 31 వ తేదీలోగా ఈ కమిషన్ తన సిఫారసులను భారత ప్రభుత్వానికి అందచేయాలి.

ఈ కమిషన్ నియామకాన్ని ప్రకటించే తీర్మానం నేడు భారతప్రభుత్వం అసాధారణ గెజిట్‌లో ప్రచురితమైంది.

తీర్మానాన్ని ప్రతినిధి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు పంపుతారు.

1961 జనాభా లెక్కలను, ఇందుకు సంబంధించిన ఇతర అంశాలను దృష్టిలో వుంచుకని ఈ కమిషన్ తన సిఫారసులలో భాషా సిద్ధాంతాన్ని వర్తింపజేయగలదని తీర్మానం పేర్కొన్నది.

రాయలసీమలో క్షామ పరిస్థితి

(1 వ పేజీ తరువాయి)

కలిసి ఆ నాల్గు జిల్లాలలో పర్యటించి నిన్న ఇక్కడకు వచ్చారు.

ఆ ప్రాంతాలకు నీటి సరఫరాను రెండింతలు చేయాలని సహాయ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సహాయ కార్యక్రమాలు కొద్ది మాసాల క్రితమే మంజూరు అయినప్పటికీ పనులు ఇంత వరకు ప్రారంభించలేదని ఆయన అన్నారు. అందుకు కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల కలెక్టర్లు బాధ్యులని శ్రీ బాలిరెడ్డి విమర్శించారు. నిబంధనలను తు. చ. తప్పకుండా పాటించడంవల్ల ఈ పనులలో జాప్యం జరుగుతున్నదని, ఇది ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని ఆయన అన్నారు.

అనంతపురం జిల్లా కలెక్టర్ తన శాయశక్తులా కృషి చేస్తున్నారని శ్రీ బాలిరెడ్డి ప్రశంసించారు.

ఈ అరవై మైళ్ళ ప్రాంతంలో బావులు పూర్తిగా ఇంకిపోయినవని ఆయన అన్నారు.

లారీలద్వారా మంచినీటి సరఫరా

వయోజనునికి ఒక గ్యాలన్ చొప్పున లారీల ద్వారాను, ట్యాంకర్లద్వారాను మంచి నీటి సరఫరా చేస్తున్నారని ఆయన అన్నారు.

నీటికోసం అల్లాడుతున్న పశువులు ఆ ట్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నవని ఆయన అన్నారు. ఆ ప్రాంతాలలో లభ్యమౌతున్న మురికి నీటిని ఆయన పత్రికలవారికి చూపెడుతూ ఆ నీటినే ప్రజలు త్రాగుతున్నారని చెప్పారు.

కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలోని కొన్ని తాలూకాలలో వేలాది నారింజ చెట్లు నీరు లేక ఎండిపడిపోయినవని శ్రీ బాలిరెడ్డి అన్నారు.

ప్రజల దయనీయ పరిస్థితిని గురించి చెబుతూ వారిలో రక్త, మాంసాలు పూర్తిగా ఇంకిపోయి కేవలం ఎముకలగ్రోవులు మిగిలిపోయారని ఆయన అన్నారు.

దుర్భిక్ష ప్రాంతాలలో ప్రభుత్వం తగినన్ని ఆహార ధాన్యాలను నిల్వచేసినదని, అయితే ప్రజలవద్ద కొనుగోలు శక్తి లేనందువల్ల వాటిని కొనలేకపోతున్నారని ఆయన అన్నారు.

ప్రతి పంచాయతీకి బోరింగ్ సెట్టు

ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఒక బోరింగ్ సెట్టును సరఫరాచేయాలని ఆయన సూచించారు.

250 అడుగులలోతు వరకు గొట్టాలను దింపిన పక్షంలో ఈ ప్రాంతాలలో త్రాగడానికి, ఇరిగేషన్‌కు కూడా తగునీరు లభించగలదని నిపుణులు చెప్పారని ఆయన అన్నారు.

ఈ మండు వేసవిలో గ్రామాలకు మంచి నీరు సరఫరా చేస్తున్న లారీల, ట్యాంకర్ల డ్రైవర్లను ఆయన అభినందించారు.

శాశ్వతంగా క్షామ నివారణకు తగు మార్గాలు సూచించే నిమిత్తం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన వచ్చే జూన్‌లో హైదరాబాద్‌లో ఒక సభ జరుగుతుందని ఆయన అన్నారు.

అధికారుల వైఖరిపై శ్రీ తిమ్మారెడ్డి విమర్శ

కేవలం నిబంధనలకు రావటంచే అధికారులవైఖరి కారణంవల్లనే రాయలసీమ క్షామపీడిత ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురికావలసివస్తున్నదన్నారు.

రాయలసీమలోని క్షామపీడిత ప్రాంతాలలో పర్యటించి వచ్చిన అనంతరం పత్రికా విలేకరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ సహాయ కార్యక్రమాలు నేటి వరకు ప్రారంభం కాలేదని శ్రీ తిమ్మారెడ్డి చెప్పారు. అక్కడి కలెక్టర్లు, అధికార్ల వైఖరి దీనికికారణమన్నారు. వారికి మామూలు పరిజ్ఞానం కూడా లోపించిందన్నారు. ప్రజల బాధలు వారికి అర్థం కావడంలేదు. వారు కేవలం నిబంధనలను మాత్రమే పాటిస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కలెక్టర్ల వల్ల మంత్రులు నిస్సహాయస్థితిలో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ కలెక్టర్లకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన ప్రారంభించవలసిందిగా శ్రీ తిమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

నిబంధనలు కొమ్ములవంటివి. అవి రక్షణకోసం ఏర్పాటయినాయి. వాటిని అధికంగా పెరగనీయరాదు అని ఆయన అన్నారు.

ఐ. ఎ. ఎస్. అధికారులకన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పర్ డివిజన్ గుమాస్తాకు ప్రజల సమస్యలు బాగా అవగతమవుతాయన్నారు. రాష్ట్ర సమస్యలు అప్పర్ డివిజన్ గుమాస్తాకు బాగా అవగతం కాగలవన్నారు.

అనుభవం ప్రాతిపదికగా దిగువ తరగతుల వారిని ఐ. ఎ. ఎస్. ఉద్యోగాలకు ప్రమోట్ చేయాలనికూడాఆయనసూచించారు.

"యువజన కాంగ్రెసు స్వతంత్ర సంస్థగా వ్యవహరించాలి"

శ్రీ ఎమ్.ఎస్. గురుపాదస్వామి సూచన

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి)

హైదరాబాద్, ఏప్రిల్ 24 — వనరుల కొరత, సంస్థను పటిష్ఠం చేయడం, సంస్థ కార్యకలాపాలలో సమూలమైన మార్పులు చేయడం – ఈ మూడు సమస్యలను యువజన కాంగ్రెసు ఉద్యమం నేడు ఎదుర్కొంటున్నదని, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, యువజన కాంగ్రెసు కేంద్ర సలహా సంఘం సభ్యుడు అయిన శ్రీ ఎం. ఎస్. గురుపాద స్వామి ఇక్కడకు 20 మైళ్ళ దూరంలోని కీసరగుట్టలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెసు శిక్షణ శిబిరంలో నిన్న ప్రసంగిస్తూ చెప్పారు.

యువజన కాంగ్రెసు ఉద్యమాన్ని పునర్నిర్మించి బలోపేతం చేయడానికి ఇంతకు పూర్వం చేసిన కృషి ఫలించలేదని ఆయన అన్నారు.

ఇటువంటి విచారకరమైన పరిస్థితి తలెత్తడానికి, యువజన కాంగ్రెసు ఉద్యమం, కాంగ్రెసు నాయకులకు కీలుబొమ్మగా మారడమేనని, దీని ఫలితంగా మాతృ సంస్థలోవున్న బలహీనతలన్నీ యువజన కాంగ్రెసులోకి చొరబడినవని అందుచేత యువజన కాంగ్రెసు స్వతంత్ర సంస్థగాను, స్వయం పోషక సంస్థగాను రూపొందాలని, మాతృ సంస్థ అధీనంలో హెచ్చుగా వుండరాదని శ్రీ గురుపాద స్వామి పేర్కొన్నారు.

ఉద్యమం బలపడడానికి యువజన కేంద్రాలు స్థాపించాలని. ప్రతిభ కనబరచిన యువజన నాయకులను తగువిధంగా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రసంగం

ఈ శిక్షణ శిబిరానికి ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, యువకులుముందు తమను తాము తెలుసుకొనాలని తర్వాత దేశాన్ని గురించి తెలుసుకొనాలని ఈ రెండు పనులను తాము ఇతరులను ఉత్తేజపరచడానికి వెళ్ళే ముందు జరగాలని ఉద్బోధించారు.

యువజన కాంగ్రెసు నాయకులు, ఇతర యువకులను కొత్తగా కలుసుకున్నప్పుడు కాంగ్రెసు పార్టీని గురించి చెప్పడం ప్రారంభించరాదని, నిత్యజీవన సమస్యలు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైన విషయాలతో ప్రారంభించి చివరకు కాంగ్రెసు పార్టీని ప్రస్తావించాలని ఆయన సూచించారు.

తొలుత మెడ్‌చల్ పంచాయతీసమితి యువజన కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ప్రభాకరరెడ్డి అతిథులకు స్వాగతంచెప్పారు. యువజన కాంగ్రెసు నాయకుడు శ్రీ గోవర్ధనరెడ్డి శిక్షణశిబిరం లక్ష్యాలు విశదీకరించారు.

డబ్బు లభించగలదనిగాని, లేక మరే ఆశతోగాని యువజన కాంగ్రెసు సభ్యులు పని చేయరాదని, వారు తమ కృషిని కొనసాగిస్తూవుంటె, కాలక్రమంలో ప్రయోజనాలు చేకూరగలవని ఆయన చెప్పారు.

నిర్బంధ ప్రాథమిక విద్యా పథకం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురజాల, మద్దునూర్, అన్నవరం బ్లాకులలో అమలు

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి)

హైదరాబాద్, ఏప్రిల్ 24 — 1966-67 విద్యా సంవత్సరంలో 6-11 సంవత్సరాల వయస్సుగల బాలలకు నిర్బంధ ప్రాథమిక విద్యను మరి మూడు పంచాయతీ సమితి బ్లాకులలో అమలు పరుస్తారని ప్రభుత్వ ప్రకటన ననుసరించి తెలుస్తున్నది.

గుంటూరు జిల్లాలోని గురజాల, కడప జిల్లాలోని మద్దునూర్, విశాఖపట్నం జిల్లాలోని అన్నవరం బ్లాకులలో అమలు పరుస్తారు.

ఖమ్మంలో పశ్చిమ జర్మన్ విద్యార్థులు

ఖమ్మం, ఏప్రిల్ 24 — పశ్చిమజర్మనీలో ఫ్రాంక్‌ఫర్ట్ యూనివర్సిటీకి చెందినవిద్యార్థులు శ్రీ హాన్స్‌హ్నాక్స్ శ్రీవిజయభగవాన్‌లు ఇటీవల ఖమ్మంలో పర్యటించారు. తమఇండియా పర్యటనలో భాగంగా వారు ఖమ్మంలో పర్యటించారు. స్వాతంత్ర్యం వచ్చినపిదప ఇండియాలో వచ్చిన ఆర్థిక-సాంఘిక మార్పులను పరిశీలించే నిమిత్తం వారు ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు.

సబ్ కలెక్టర్ శ్రీ వి. కె. శ్రీనివాసన్ వెంటరాగా వారు ఖమ్మం. మధిర తాలూకాలలోని కొన్ని గ్రామాలలో పర్యటించారు. కొత్తగూడెం గనుల ప్రాంతాన్ని, పాల్వంచ థర్మల్ కేంద్రాన్నికూడా వారు సందర్శించారు.

కప్పుగూర్ రేవులో వాణావరణ పరిశోధనాలయాన్ని త్వరలో స్థాపించ నున్నట్లు కాలికట్ వార్త.

గత ఆగస్టులో కాశ్మీర్‌లోకి చొరబడిన దుండగీడుల ప్రవేశాన్ని గురించి ప్రభుత్వానికి ముందుగా సమాచారం అందజేసిన శ్రీ మహమ్మద్ దీన్‌జగర్‌కు మొన్న ఢిల్లీలో రాష్ట్రపతి రాధాకృష్ణన్ "పద్మశ్రీ" బిరుదు ప్రదానం చేస్తున్న దృశ్యం

కౌన్సిల్ ఎన్నికలకు కాంగ్రెసు అభ్యర్థులు

అన్ని జిల్లాలకు న్యాయం కలిగించే విధంగా నిర్ణయం జరగాలని మంత్రి ఎ. సి. సూచన

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 24 — రాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు పార్టీ టిక్కెట్లను ఇచ్చే విధానం కొన్ని నిర్దుష్టమైన సూత్రాల ప్రకారం జరగాలని రాష్ట్ర ఆహార, వ్యవసాయ మంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి నేడిక్కడ అన్నారు.

కౌన్సిల్ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను నిర్ణయించడానికై ప్రదేశ్ కాంగ్రెసు ఎన్నికల సంఘం రేపుఇక్కడ సమావేశంకానున్న సందర్భంలో శ్రీ సుబ్బారెడ్డి పైవిధంగా అన్నారు.

అభ్యర్థుల నిర్ణయం సందర్భంలో అనుసరించే సూత్రాలను అన్ని జిల్లాలకు ఒకే విధంగా వర్తింపచేయాలని అన్ని జిల్లాలకు న్యాయం కలిగేవిధంగా ఈ నిర్ణయాలు వుండాలని ఆయన అన్నారు.

"ఈ విషయంలో నేను పట్టుదలగానే వున్నాను. ఎవరికీ అన్యాయం జరిగినా నేను మిన్నకుండబోను" అని శ్రీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

శ్రీ జి. చంద్రశేఖరం

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి)

హైదరాబాద్, ఏప్రిల్ 24 — హైదరాబాద్ స్టేట్ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ అధ్యక్షుడు శ్రీ బి. చంద్రశేఖరంను అఖిల భారత కోపరేటివ్ యూనియన్ పరిపాలనా సంఘసభ్యులుగా నామినేట్ చేశారు.

ఇందిరాగాంధి ఉద్ఘాటన

(1 వ పేజీ తరువాయి)

కొన్ని రంగాలలో ప్రభుత్వం విఫలమైనదని ప్రధాన మంత్రి అంగీకరిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని సడలించేటటువంటి వైఖరిచేపట్టడానికి గల కారణం తనకు కనిపించడం లేదని ఆమె చెప్పారు.

ఆర్థికంగా బాగా పురోగమించడానికి పటిష్ఠంగా దేశం పునాదులు వేసిందని, ప్రస్తుతమున్న చిక్కులు తాత్కాలికమైనవేనని, ఇప్పుడు కొనసాగిస్తున్న కృషిఫలితంగా మన ఆర్థికవ్యవస్థ త్వరలోనే షురోభివృద్ధి చెందకపోవడానికి కారణం లేదని అన్నారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం పెంపొందడానికి వీలుగా, ఈ వారాంతంలో కొంతమంది పరిశ్రమదారులు, సాంకేతిక నిపుణులు, ఆర్థిక వేత్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నానని, రైతులు వ్యవసాయశాస్త్రజ్ఞులు, మేధావులు, రచయితలు, మొదలైనవారితో కలసి సమావేశాలు ఏర్పాటు చేయాలని సంకల్పించానని ఆమె అన్నారు.

ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ఈ క్రింది వాక్యాలతో ముగించారు.

"మనం అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించవలసి వున్నది. దీన్ని సత్వరంగా చేయాలి. ఫలప్రదం చేయాలి. సమైక్యంగా వుంటే మనం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చ గలము."

మహిళల జట్టుచే కోక్టంగ్ శిఖరారోహణ

డార్జిలింగ్, ఏప్రిల్ 24 — కుమారి పుష్పాఅత్వాలే నాయకత్వాన వెళ్ళిన మహిళల పర్వతారోహక దళం పశ్చిమ సిక్కింలోని 20,166 అడుగుల ఎత్తుగల కోక్టంగ్ శిఖరాన్ని ఈ నెల 18 వ తేదీన అధిరోహించగలిగింది.

ఇక్కడవున్న హిమాలయ పర్వతారోహక శిక్షణాసంస్థ ప్రిన్సిపాల్ కర్నల్ బి. ఎస్. జస్వాల్‌కు అందిన సమాచారాన్ని బట్టి ఈ విషయం వెల్లడైనది.

బృందం నాయకురాలు మిస్ అత్వాలే, మిస్ మీనా అగర్వాల్(బృందంవైద్యురాలు.) మిస్ గిరి శ్యామ్ (ఈ ముగ్గురూ బొంబాయికి చెందినవారే) మిస్ ప్రవీణ్ శర్మ (పంజాబ్), మిస్ లేఖ షిర్వా (డార్జిలింగ్) మరి ముగ్గురు షెర్పాలు ఈ శిఖరాన్ని అధిరోహించినట్టు ఈ వార్తలు సూచిస్తున్నాయి.

ఈ విజేతల బృందం శిఖరాగ్రంపై జాతీయ పతాకాన్ని, బొంబాయికి చెందిన వారు తమ క్లబ్ పతాకాన్ని కూడా ప్రతిష్ఠించారు. బొంబాయి నుంచి తెచ్చిన చాకలెట్లు, పువ్వులువున్న ఒక సంచిని కూడా శిఖరంపై వుంచి వచ్చారు. బృందం సభ్యుల [illegible] కాగితాన్నికూడా వీరు అక్కడవుంచి వచ్చారు.

సుమారు గంటసేపు వారు ఈ శిఖరంపై గడిపారు.

హిమాలయ పర్వతారోహక శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ శ్రీ బి. ఎస్. జస్వాల్ ఈ సమాచారాన్ని ప్రకటించి, మహిళల బృందం ఈ శిఖరాన్ని అధిరోహించడం గర్వకారణమని, ఈ వార్త తనకు సంతోషాన్ని కల్గించినదని పేర్కొన్నారు.

లూనా-10 రాకెట్

మాస్కో, ఏప్రిల్ 24 — చంద్రమండలం చుట్టూ పరిభ్రమిస్తున్న రష్యన్ ఉపగ్రహం లూనా-10 మొన్న లెనిన్ 96వ జన్మదినోత్సవం సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ గేయాన్ని భూమిమీదకు తిరిగి ప్రసారం చేసింది.

ఏప్రిల్ మూడవ తేదీన లూనా-10 రోదసియాత్రను ప్రారంభించింది. అది మొన్నటికి 150 చంద్రమండల ప్రదక్షిణాలు పూర్తి చేసింది.

ఈ ఉపగ్రహంలో అమర్చిన అన్ని పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నవని టాస్ తెలియజేసింది.

పాకిస్తాన్, రష్యాలమధ్య సాంస్కృతిక సహకార కార్యక్రమంపై ఒప్పందం

రావల్పిండి, ఏప్రిల్ 24 — కళలు, సంస్కృతి, విద్య, వైజ్ఞానిక రంగాలలో పరస్పర సహకార కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందంపై పాకిస్తాన్, రష్యాల మధ్య నిన్న సంతకాలు జరిగాయి. గత సంవత్సరం ఉభయ దేశాలమధ్య జరిగిన సాంస్కృతిక ఒప్పందం మేరకు ఈ కార్యక్రమం నిర్ణయమైనది.

వ్యాయామవేత్త శ్రీ గుప్త సప్తతి

ఖమ్మంలో సన్మాన సభ

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి)

ఖమ్మం, ఏప్రిల్ 24 — మొన్న సాయంత్రం ఇక్కడి వర్తక సంఘ భవనంలో జిల్లా సెషన్సుజడ్జి శ్రీ మూర్తి సత్యనారాయణ అధ్యక్షతన ఆచార్య గర్రె వీరరాఘవగుప్త సప్తతి జన్మదినోత్సవ సన్మాన సభజరిగినది. సభాధ్యక్షుల శ్రీ గుప్త నాలుగు దశాబ్దాల నిష్కామసేవ, వ్యాయామ సంఘాల స్థాపనను ఉగ్గడించారు.

పట్టణ వైశ్య సంఘాధ్యక్షులు శ్రీ కొంకిమళ్ళ చంద్రశేఖరం గుప్త ప్రసంగిస్తూ శ్రీ వీరరాఘవ గుప్త నిరంతర కృషినిప్రస్తుతించారు. యోగాసనాలను ఫిల్మ్ తీయించి, వ్యాన్ద్వారా ప్రచారం చేయుడానికి ఆయన సంకల్పించడం హర్షణీయ మన్నారు. వైశ్య సంఘం తరఫున శ్రీ [illegible] కృష్ణమూర్తి రు. 1116-లు శ్రీ గెల్లా కేశవరావు సన్మానపత్రం శ్రీ గుప్తకు సమర్పించారు. సభలో ఆయనకు నవరత్న, కనక, రజత, పుష్పాభిషేకాలు జరిగాయి.

సేద్యాన్నిగురించి ఏమీతెలియని కర్షక సంఘాలు

హైదరాబాద్, ఏప్రిల్ 24 — యువకర్షకుల సంఘం పేరుతో ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన సంఘంలోనివారిలో అధిక సంఖ్యాకులు తెల్ల చొక్కాలవారేనని, వారెప్పుడూ తమ గదులలోనే కూర్చొని ఆలోచిస్తారని వ్యవసాయాన్నిగురించి వారికి తెలిసింది పూజ్యమని ఆహారమంత్రి శ్రీ ఎ.సి. సుబ్బారెడ్డి నేడిక్కడ చమత్కరించారు.

ఈ సంఘానికి జిల్లాలలో కూడా శాఖలున్నాయని, ఈ సంఘం సభ్యుల విషయంలో జాగ్రతగావుండాలని ఆయన వ్యవసాయశాఖ సిబ్బందిని హెచ్చరించారు.

వ్యవసాయశాఖకు చెందిన ఉద్యోగుల సమావేశానికి నేడు ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో శ్రీ సుబ్బారెడ్డి పై విధంగా అన్నారు.

ఈ యువరైతుల సంఘానికి వ్యవసాయంకంటె రాజకీయాలపై అభిరుచి ఎక్కువని ఆయన విమర్శించారు. ఈ సంఘంలోని కొందరికి ఆధునిక వ్యవసాయ పద్ధతులలో శిక్షణ ఇస్తే వారు దేశానికి కొంత వరకు తోడ్పడగలరని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

గ్రామసీమలలో హోమియో వైద్యశాలలు

ఏర్పాటుకు రాయలసీమ వైద్యుల మహాసభ సూచన

గుంతకల్, ఏప్రిల్24 — ఆర్థికంగా వెనుకబడిన ఆసియా దేశాలకు ముఖ్యంగా భారతదేశానికి హోమియో వైద్యవిధానం అనువైనదంటూ, అలోపతి వైద్య సౌకర్యాలులేని గ్రామీణ ప్రాంతాలలో హోమియోపతి వైద్యశాలలు నెలకొల్పవలెనని మొన్న ఇక్కడ జరిగిన రాయలసీమ తొమ్మిదవ హోమియో మహాసభలో ఆహ్వానసంఘాధ్యక్షులు,భారత్‌సేవక్‌సమాజ్ తిమ్మనచర్లలో కార్యక్షేత్ర చైర్మన్ శ్రీ జి. నాగశయనం ప్రభుత్వానికి సూచించారు.

సభకు రాష్ట్ర హోమియో సంఘం చైర్మన్ శ్రీ టి. శేషాచారి అధ్యక్షత వహిస్తూ హోమియోపతి వైద్య విధానాన్ని మహిళా సంఘాల ద్వారా ప్రచారంచేసి, ప్రతి గృహంలోను ఈ ఔషధాలను వాడేటట్లు కృషి చేయవలెనన్నారు. ఔషధ నిర్ణయానికి పరిశోధనాలయాలు నెలకొల్పవలెనని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభను శ్రీ విఠల్ కడపాకర్ ప్రారంభించారు. డాక్టర్ పి. టి. స్వామి సందేశాలు చదివారు.

శాసన మండలి సభ్యులు శ్రీ బి. వి. సుబ్బరాజు లాల్‌బహదూర్ శాస్త్రి స్మారక సంచికను ఆవిష్కరించారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ బి. ఎన్. మూర్తి డాక్టర్ జయసూర్య చిత్రాన్ని రాయలసీమ సంఘం అధ్యక్షులు శ్రీ జోగప్ప డాక్టర్ శామ్యుల్ హానిమన్ చిత్రాన్ని ఆవిష్కరించారు.

నూతన సంవత్సరానికి ఈ కింది కార్యవర్గాన్ని యెన్నుకున్నారు: అధ్యక్షులు: శాసనసభ్యులు శ్రీ చిన్నప్పరెడ్డి' ఉపాధ్యక్షులు శ్రీ విఠల్ కడపాకర్ (బళ్ళారి), శ్రీ జి. ఆర్. లింగం. కార్యదర్శి: శ్రీ సి. సుబ్బరామన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి: శ్రీ జి. నాగశయనం, సహాయ కార్యదర్శులు: డాక్టర్ పి. టి. స్వామి, శ్రీ డి. రామకృష్ణ, కోశాధికారి: శ్రీ జాఫర్‌ఖాన్ మరి తొమ్మండుగురు సభ్యులు.

ఈ సందర్భంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ పి. ఎన్. కృష్ణమూర్తి అధ్యక్షతన శాస్త్రీయ సదస్సు జరిగినది. శ్రీయుతులు లక్ష్మీనారాయణ, హషామీ, వాగ్రి, హనుమంతరావు, వరదరాజన్ తమ వ్యాసాలు చదివారు.

సభకు జిల్లా కలెక్టర్ శ్రీ వి. నారాయణరావు, శాసనసభ్యులు శ్రీ హెచ్. సీతారామరెడ్డి, శ్రీ టి. రాఘవేంద్రరావు ప్రభృతులు కూడా హాజరయారు.

స్టాంప్‌డ్యూటీ మినహాయింపుకు హైదరాబాద్ లాయర్స్ క్లబ్ విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 24 — అడిషనల్ పిటీషన్లకు స్టాంప్ డ్యూటీని మినహాయించవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ యంగ్ లాయర్స్ క్లబ్ కన్వీనర్ శ్రీ ఎన్. భాస్కరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ ఎం. ఎన్. లక్ష్మీనరసయ్య

హైదరాబాద్, ఏప్రిల్ 24 — పంచాయతీరాజ్ మంత్రి డాక్టర్ ఎం. ఎన్. లక్ష్మీనరసయ్య ఈ నెల 30 వ తేదీన ఇక్కడి నుంచి విమానంలో ఢిల్లీ వెడతారు. మే నెల ఒకటవ తేదీన అక్కడ జరిగే జాతీయ పొదుపు ఉద్యమ కేంద్ర సలహా సంఘ సమావేశంలో పాల్గొంటారు. మే నాలుగవ తేదీన తిరిగి ఇక్కడకు చేరుకుంటారు.

'ప్రాచీన కళాఖండాలు మనసంస్కృతికిచిహ్నాలు'

వాటిని భద్రపరచడం ముఖ్యావసరమని కేంద్ర విద్యామంత్రి శ్రీ చాగ్లా ఉద్ఘాటన

నాగార్జునకొండవద్ద మ్యూజియంప్రారంభోత్సవం

నాగార్జునకొండ, ఏప్రిల్ 23 — పురావస్తు శాఖ కార్యక్రమాలలో మ్యూజియంలు ప్రధానమైనవని ప్రాచీన ప్రాముఖ్యంగల కళాఖండాలను వస్తు [illegible] వెలికితీసినప్పుడు వానిని అందరూ దర్శించడానికి వీలుగా ఉంచాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఎం. సి. చాగ్లా నేడిక్కడ చెప్పారు.

పురాతన వస్తు సంపద, కళాఖండాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా ఉన్నందున ప్రజలు వాటిని సందర్శించి సంతోషించాలని ఆయన అన్నారు.

నాగార్జున కొండవద్ద బయల్పడిన ప్రఖ్యాత ప్రాచీన కళా సంపదను, వస్తు విశేషాలను భద్రపరచడానికి తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో నెలకొల్పిన మ్యూజియంకు ఆయన నేడు ప్రారంభోత్సవం చేశారు.

నాగార్జున కొండ ఇక్ష్వాకులకు రాజధాని. బౌద్ధమతంలోని మహాయాన విధానానికి ఇది ఆటపట్టు. కృష్ణానదిపై నిర్మిస్తున్న నాగార్జున సాగర్ ఆనకట్టు వల్ల ఈ ప్రాచీన వస్తు సంపదగల ప్రాంతం జలమయమవుతుంది. అందువల్లమ్యూజియంను కొండ పైభాగంలో నిర్మించారు.

పది సంవత్సరాల క్రితం ఆనకట్టుకు శంకుస్థాపన చేయడానికి ఇక్కడకు వచ్చిన జవహర్‌లాల్‌నెహ్రూ ఈ ప్రత్యేక ప్రాంతంలో మ్యూజియంను నెలకొల్పాలని సూచించారు. నాడు ఆయన నవభారతాన్ని ఊహించివుంటారు. ప్రాచీన భారతాన్ని కూడా జ్ఞప్తి చేసికొని ఉంటారు.

నవభారతాన్ని స్ఫురింపచేసే ఆనకట్ట, రెండువేల సంవత్సరాలనాటి ప్రాచీన చరిత్రను స్ఫురింపచేసే మ్యూజియంలను ఇక్కడ సందర్శించవచ్చునన్నారు.

నెహ్రూగారి కన్న కలలు ఫలించాయి. జూలై నాటికి పర్వతం చుట్టూ జలమయమై దీవి ఏర్పడుతుంది. ఇది మనోహరమైన ప్రాంతంగాఏర్పడుతుందని ఆయనఅన్నారు.అనేకమంది దేశీయ, విదేశీయ యాత్రీకులను ఆకర్షించగలదని శ్రీ చాగ్లా అన్నారు.

చరిత్ర గతిని తెలుసుకోవడానికి ఉపయోగపడే అవశక్తి దాయకమైన పురావస్తు ప్రాంతాలు చాలా కొద్దిగా మాత్రమే వున్నవని ఆయన అన్నారు.

ఇక్కడ రెండువేల సంవత్సరాల చరిత్రను అవిచ్ఛిన్నంగా తెలుసుకొనవచ్చునని ఆయన చెపుతూ పురావస్తుశాఖ అద్భుతమైన కార్యాన్ని సాధించినదని, ఆంధ్రప్రభుత్వం ఇందుకు సహకరించినదని చెప్పారు.

భారత దేశపు పురావస్తు పరిశోధన శాఖ ప్రపంచంలోని ఉత్తమమైన శాఖలలో ఒకటని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త మర్టిమర్ వీలర్ ప్రశంసించినట్టు ఆయనతెలిపారు.

నాగార్జునకొండవద్ద ఈ పురావస్తు విశేషాలు భద్రపరచే పనికి మొత్తం 62 లక్షల రూపాయలు ఖర్చు అయింది.

దీనిలో 12 లక్షల రూపాయలు ప్రాజెక్టు నిధులనుంచి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఇంటి మురుగు నీరు రోడ్‌పైకి వదిలితే

పెద్దాపురంలో నలుగురికి జరిమానాలు

("ఆంధ్రజ్యోతి" విలేకరి)

పెద్దాపురం, ఏప్రిల్ 24 — పెద్దాపురం ఫస్ట్‌క్లాస్ బెంచ్‌కోర్ట్ ప్రిసైడింగ్ మేజిస్ట్రేట్ డాక్టర్ ఎ. ఎస్. బాపిరాజు వ్యభిచార నిరోధక చట్టం క్రింద ఇటీవల ఆరుగురు స్త్రీలకు ఒక్కొక్కరికి పది రూపాయల చొప్పున, అయిదుగురికి చొప్పున జరిమానా విధించారు. పేకాట నిరోధక చట్టంకింద ఇద్దరికి పది రూపాయల అయిదు రూపాయల చొప్పున ఆయన జరిమానా వేశారు.

రోడ్లపై అల్లరి చేసిన నేరానికి 21 మందికి ఒక్కొక్కరికి అయిదేసి రూపాయల వంతున. ఇండ్లలోని మురుగు నీటిని రోడ్లపై వదలినందుకు నలుగురికి అయిదేసి రూపాయల చొప్పున, ప్రభుత్వం వారి చిన్న [illegible] చెట్టు నరికిన నేరానికి [illegible] చెందిన [illegible] ధర్మయ్యకు డాక్టర్ [illegible] అయిదు రూపాయలు జరిమానా విధించారు. సామర్లకోటకు చెందిన [illegible] సూర్యారావు [illegible] దొంగిలించిన నేరాన 15 రోజులు జైలు శిక్ష విధించారు.

మహిళా మండలి భవనానికి శంకుస్థాపన

హైదరాబాద్, ఏప్రిల్ 24 — ఇక్కడకు సమీపంలోగల ఇబ్రహీంపట్నంలో మహిళా మండలి భవనానికి శ్రీమతి లీలమ్మా భోజ్‌రెడ్డి గత శుక్రవారం శంకుస్థాపన చేశారు.

మహిళామండలి భవనాన్ని సాధ్యమైనంత త్వరలో పూర్తి కావించాలని ఆమె కోరారు.

మార్కాపురం పలకల పరిశ్రమ

విద్యుచ్ఛక్తి కోతవలన ఎదుర్కొంటున్న ఇబ్బందులు

మార్కాపురం, ఏప్రిల్ 24 — గత మూడు నెలలకు పైగా ఈ పట్టణానికి సరఫరా అవుతున్న మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తి అంచెలవారి కోత జరుగుతున్నందున దేశ ప్రఖ్యాతి చెందిన పలకల పరిశ్రమ స్తంభించి, అనేక వేల కార్మికుల జీవితాలకు గొడ్డలిపెట్టయినది.

పట్టణంలో పలకల పరిశ్రమ వల్ల సుమారు పదివేలమందికి పైగా జీవనం జరుపుతున్నారు. పరిశ్రమకు పలయు చట్టాలు [illegible], పలకలకు పలసిన రాళ్ళను సునుపు చేయడం, కోత కోయడం వంటి పనులను ఇక్కడ గల సుమారు 20 ఫ్యాక్టరీలలో నిర్వహిస్తున్నారు. వీటికి విద్యుచ్ఛక్తి సరఫరా ఆపివేయడం వల్ల అనేక వేల మందికి జీవనోపాధిపోయినది.

విద్యుచ్ఛక్తిసరఫరా వెంటనే,చక్కచేయకుంటే కార్మికులు, వారి యజమానుల స్థితి దుస్తరమవుతుందని ఆందోళన చెందుతున్నారు.

రైల్వే కమర్షియల్ గుమస్తాల మహాసభ

విజయనగరంలో జూన్ 11,12 తేదీలలో జరుప నిర్ణయం: శ్రీ డి. సంజీవయ్యచే ప్రారంభం

విజయనగరం, ఏప్రిల్ 24 — అఖిలభారత రైల్వే కమర్షియల్ గుమస్తాల అసోసియేషన్ మహాసభ వచ్చే జూన్ 11,12 తేదీలలో జరుపడానికి [illegible] సమావేశమైన కేంద్ర కార్యనిర్వాహకవర్గం నిర్ణయించినది.

మహాసభ ప్రారంభించవలసిందిగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దామోదరం సంజీవయ్యను, ప్రధాన [illegible] కేంద్ర పప్పలయిల మంత్రి శ్రీ కొత్త రఘురామయ్యను ఆహ్వానించారు.

సుమారు 1,500 మంది ప్రతినిధులు మహాసభలో పాల్గొనగలరు.

కార్యదర్శి శ్రీ [illegible] శ్రీ పి. రంగాచారి, శ్రీ ఎస్. ఎస్. [illegible] ప్రతినిధివర్గంవారు [illegible] మంత్రులను కలుసుకొని స్వయం [illegible] అందచేశారు.

ఇండొనేసియన్ విద్యార్థుల దౌర్జన్యం

'పార్టిండో' రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి

జకర్తా, ఏప్రిల్ 23 — కోపోద్రిక్తులయిన వందలాది ఇండొనేసియన్ యువకులు కమ్యూనిస్టు అనుకూల "పార్టిండో" రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయంపైన, దాని విద్యార్థి ఉద్యమ కార్యాలయంపైన నేడు దాడి చేశారు.

కరీంనగర్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల పోటీకి స్వతంత్రపార్టీ సన్నాహాలు

వేములవాడ, ఏప్రిల్ 24 — కరీంనగర్ జిల్లా స్వతంత్రపార్టీ ఎన్నికల కమిటీ 17వ తేదీన వేములవాడలో సమావేశమై రానున్న సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ క్రింది తొమ్మిది స్థానాలకు పోటీ చేయడానికి నిర్ణయించింది: సిరిసిల్ల, [illegible], మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్, [illegible], [illegible], ఇందుర్తి, [illegible].

జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ గోవర్ధన్ యాదవ్ కూడా పోటీ చేయనున్నారు.

పార్లమెంట్‌కుకూడా వీరు పోటీ చేయనున్నారు.

తెనాలి, ఏప్రిల్ 24 — గుంటూరు జిల్లా భారత స్వాతంత్ర్య వీరుల కన్వెన్షన్ 25వ తేదీసాయంత్రం అయిదు గంటలకు ఇక్కడి జిల్లా కాంగ్రెస్ భవనంలో శ్రీ మంతెన వెంకటరాజు అధ్యక్షతన జరుగుతుందని కార్యదర్శి శ్రీ హెచ్. సుబ్బారావు తెలియజేశారు.

విజయవాడ మునిసిపాలిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడుగా ఎన్నికైన శ్రీ పసుపులేటి ప్రకాశరావు

గుంటూరులో మగ్గరి హత్య

గుంటూరు, ఏప్రిల్ 23 — స్థానిక జనపనార మిల్లువద్ద ఒకవ్యక్తి మగ్గురిని హత్య చేసినట్లు తెలుస్తున్నది.

కోడూరి నరసింహరాజు అనే నరసరావుపేటకు చెందిన ఒక నాటువైద్యుడు వరసమ్మ అనే స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల ఈ నరసమ్మ నరసింహరాజును వదలిపెట్టి ఇక్కడ జనపనార మిల్లులో పనిచేసే ఒక కార్మికునితో ఉంటూ ఉన్నదని, ఒక వారంరోజుల క్రితం నరసమ్మను తీసుకెళ్ళడానికి రాజు గుంటూరు వచ్చాడని తెలుస్తున్నది.

నిన్న మధ్యాహ్నం నరసమ్మ వుండే ఇంటిలో ప్రవేశించి ఆమెను తనవెంట రమ్మని రాజు అడిగాడని, అందుకు ఆమె నిరాకరించిందని, అందువల్ల రాజు ఆమెను కత్తితో పొడిచాడని తెలుస్తున్నది.

దగ్గరలోనున్న పెట్రోల్‌బంకు దగ్గర ఉండే వాడపల్లి నరసయ్య అనే వ్యక్తి నరసమ్మను రక్షించడానికి పోగా రాజు అతన్ని కూడా పొడిచాడని తెలుస్తున్నది.

వీరిద్దరిని పొడిచి రాజు తప్పించుకోడానికి ప్రయత్నించగా మంటా పోతారావు అనే వ్యక్తి రాజును ఆపడానికి ప్రయత్నించాడని, రాజు అతన్ని కూడ కత్తితో మెడమీద పొడిచాడని తెలుస్తున్నది.

తరువాత రాజును పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

పోలీసు ఇన్‌స్పెక్టరు శ్రీ ఏ. రామమోహనరావు, బి. వెంకటరావుల సహాయంతో శ్రీ కె. యస్. రామారావు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

విజయవాడలో శ్రీ కమలా నెహ్రూ గ్రంథాలయం వార్షికోత్సవం

విజయవాడ, ఏప్రిల్ 24 — ఇటీవల ఇక్కడ సీతన్నపేటలోని శ్రీ కమలా నెహ్రూ గ్రంథాలయం 21వ వార్షికోత్సవం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ జి. ఎస్. రాజు అధ్యక్షతన జరిగింది. ఉదయం శ్రీనందిరాజు శివరామకృష్ణయ్య జాతీయజెండా ఆవిష్కరించారు. పిల్లలకు మిఠాయిలు పంచారు.

సభను శాసనసభ్యులు శ్రీ కాకాని వెంకటరత్నం ప్రారంభించారు. కార్యదర్శి శ్రీ కునుకు వెంకటఅప్పారావు వార్షిక నివేదిక సమర్పించారు, శాసనసభ్యులు డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు ఉపన్యసించారు.

కరీంనగర్ జిల్లాలో శృంగేరి జగద్గురువుల పర్యటన

కరీంనగర్, ఏప్రిల్ 24 — శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్యులు ఏప్రిల్ 15 నుంచి 21 రోజుల పాటు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మంథని తాలూకా కాళేశ్వరం దేవాలయ సందర్శనతో ఈయన పర్యటన ప్రారంభమైంది.

రాష్ట్ర ధర్మాదాయ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పి.వి. నరసింహారావు దేవాలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం చెప్పారు.

ఏప్రిల్ 16న అనేకమంది భక్తుల సమక్షంలో జగద్గురువులు ఉత్సవ విగ్రహానికి ప్రతిష్ఠ జరిపారు.

కాళేశ్వర దేవాలయ పునరుద్ధరణకు జగద్గురువులు 2.8 రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

స్వామివారి విరాళాన్ని స్వీకరిస్తూ మంత్రి నరసింహారావు దేవాలయ పునరుద్ధరణ నిమిత్తం ఏర్పాటు చేయబోయే ప్రణాళికను ప్రకటించారు. జగద్గురువుల ఆశీర్వాదాలతో నెరవేర్పగలమని ఆయన హామీ ఇచ్చారు.

ఏలూరులో 'మండూక శబ్దం' పోటీ ఏర్పాటు

ఏలూరు, ఏప్రిల్ 24 — ఇక్కడి వై. ఎం. హెచ్. ఎ. హాల్ ఎగ్జిక్యూటివ్ కమిటీవారు మొన్న సమావేశమై కవీంద్ర రవీంద్రనాథ్ టాగూర్ జయంతి సందర్భంగా వచ్చేనెల ఎదు, ఏనిమిదవ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా కూచిపూడి నాట్యం "మండూకశబ్దం", రామదాసు జైలుసీన్ ఏకపాత్రాభినయ పోటీలు సుప్రసిద్ధ సినీనటులు శ్రీ ముక్కామల కృష్ణమూర్తి ఆధ్వర్యాన జరపడానికి తీర్మానించారు.

వివరాలు శ్రీ తాగి సుదమూర్తి కార్యదర్శి, వై. ఎం. హెచ్. ఎ. హాల్, ఏలూరు చిరునామాకు వ్రాసి తెలిసికొనవచ్చు.

గిడ్డంగులలో తక్కువ తూకం బస్తాలు

చిత్తూరు జిల్లా స్వతంత్రపార్టీ ప్రధాన కార్యదర్శి ఆరోపణ

పాకాల, ఏప్రిల్ 24 — చిత్తూరు జిల్లాలో బియ్యం సరఫరా విధానం, ధరలు పెరగడానికి కారణం తెలుపుతూ జిల్లా స్వతంత్రపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సి. వి. సిద్దయ్యమూర్తి రేణిగుంటలోని కేంద్ర సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ గోడౌన్ నుంచి హోల్‌సేల్ డీలర్లకు ఇచ్చే బియ్యం బస్తాలు రెండు-మూడు కిలోలు తక్కువ వస్తున్నాయని ఆరోపించారు.

హోల్‌సేల్ డీలర్లు ఆ బస్తాలను అలాగే రిటైల్ డీలర్లకు పంపకం చేస్తున్నారని, అందువల్ల రిటైల్ డీలర్లకు నష్టం వస్తున్నదని, ఆ నష్టం భర్తీ చేయడానికి వారు ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటె హెచ్చుగా అమ్ముతున్నారని, దీనివల్ల గ్రామీణులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలియజేశారు.

సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ గిడ్డంగిలో వున్న బియ్యం బస్తాలలో తూకం ఎందుకు తక్కువ వస్తున్నదో డి.ఎస్.ఓ. గాని, ప్రభుత్వంగాని పరిశీలించవలెనని, హోల్‌సేల్ డీలర్లకు సక్రమ తూకం గల బస్తాలనే సరఫరా చేయవలెనని శ్రీ సిద్దయ్యమూర్తి విజ్ఞప్తి చేశారు.

బందరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

బందరు, ఏప్రిల్ 24 — బందరు లయన్స్ క్లబ్‌వారు ఇటీవల సమావేశమై నూతన సంవత్సరానికి ఈ కింది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు:

అధ్యక్షులు: శ్రీ వి. ధర్మారావు. కార్యదర్శి: శ్రీ ఎం. రామకృష్ణ. ఉపాధ్యక్షులు: శ్రీయుతులు కె. లక్ష్మణరావు, ఎం. ఎస్. శాస్త్రి, టి. సత్యనారాయణ. సంయుక్త కార్యదర్శి: శ్రీ సి. సూర్యనారాయణరావు. కోశాధికారి: శ్రీ పి. వెంకటరావు. టైల్ ట్విస్టర్: శ్రీ జె. ఎన్. రామకృష్ణమూర్తి. లయన్ టామర్: శ్రీ పి. రంగారావు. డైరెక్టర్లు: శ్రీయుతులు వి. వి. నరసింహారావు, కె. వెంకటరావు, కె. రామచంద్రరావు, పి. వి. ఆర్. డి. ఎస్. ప్రసాదశర్మ.

గుంటూరు

గుంటూరు, ఏప్రిల్ 24 — 1966-67 సంవత్సరానికి గుంటూరు లయన్స్ క్లబ్‌కు ఈ కింది నూతన కార్యవర్గం ఎన్నికైంది:

అధ్యక్షులు: డాక్టర్ ఎల్. సూర్యనారాయణ. మొదటి ఉపాధ్యక్షులు: శ్రీ వి. శాతయ్యచౌదరి. రెండవ ఉపాధ్యక్షులు: డాక్టర్ జె. వి. కృష్ణారావు. మూడవ ఉపాధ్యక్షులు: శ్రీ వి. శ్రీనివాసరావు. కార్యదర్శి: శ్రీ డి. గణేశకాంతరావు. అదనపు కార్యదర్శి: శ్రీ కె. చంద్రమౌళి. కోశాధికారి: శ్రీ నాళం నరసింహారావు. లయన్ టామర్: శ్రీ శాంతారావు. టైల్ ట్విస్టర్: శ్రీ ఎం. వి. సుబ్బారావు. డైరెక్టర్: శ్రీయుతులు ఎ. వి. సుబ్రహ్మణ్యం, బసుదియోళువాల్లా, డాక్టర్ నజ్మదీ లతీఫ్, ఎన్. కృష్ణన్, డాక్టర్ జి. జనార్దనరావు.

విజయనగరం

విజయనగరం, ఏప్రిల్ 24 — విజయనగరం లయన్స్ క్లబ్ సమావేశం ఈ నెల 13వ తేదీన ఇక్కడ జరిగినది. 1966-67 సంవత్సరానికి ఈ కింది నూతన కార్యవర్గం ఎన్నికైంది:

అధ్యక్షులు: శ్రీ ఎస్. సత్యనారాయణ. మొదటి ఉపాధ్యక్షులు: శ్రీ బి. పి. షా. రెండవ ఉపాధ్యక్షులు: శ్రీ జి. వి. ఆర్. కృష్ణారావు. మూడవ ఉపాధ్యక్షులు: శ్రీ వి. వి. నరసింగరావు. కార్యదర్శి: శ్రీ ఎం. లింగమూర్తి. సంయుక్త కార్యదర్శి: శ్రీ వి. వి. కామేశ్వరరావు. కోశాధికారి: శ్రీ ఎం. వెంకటరావు. టైల్‌టామర్: శ్రీ ఎన్. వి. రామానుజయ్య. లైన్‌ట్విస్టర్: శ్రీ ఎం. రమణాజీరావు. డైరెక్టర్లు: శ్రీయుతులు జి. సిహెచ్. వి. రత్నం, సిహెచ్. ఎస్. నారాయణమూర్తి, బి. సిహెచ్. వెంకన్న, బి. గోపాలరావు, ఎన్. ఆంజనేయమూర్తి, జి. రామచంద్రరావు, రామకృష్ణ నరాజ్, ఎ. ఎ. ఎస్. మూర్తి, పి. వి. జయరామయ్య.

భీమవరం

భీమవరం, ఏప్రిల్ 24 — సేవచేయడమే లయన్స్‌క్లబ్‌ల ప్రధాన లక్ష్యమని ఆంధ్ర విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ శ్రీ కె. వి. గోపాలస్వామి ఈనెల 15వ తేదీన ఇక్కడ జరిగిన లయన్స్‌క్లబ్ సమావేశంలో విద్యుక్తధర్మాన్ని ప్రారంభించారు. సంఘ పరిస్థితులను మెరుగుపరచడం, పేదలకు విద్యాసౌకర్యాలు అందించడం మొదలైనటువంటి పథకాలను సక్రమంగా రూపొందించాలని శ్రీ గోపాలస్వామి అన్నారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎం. ఎస్. శాస్త్రి శ్రీ గోపాలస్వామికి స్వాగతం చెప్పారు.

కార్యదర్శి శ్రీ వి. వి. శేషావతారం వందన సమర్పణ చేశారు.

బందరులో రిజర్వు పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

మచిలీపట్నం, ఏప్రిల్ 24 — పట్టణంలో రిజర్వు పోలీసు దళానికి చెందిన కానిస్టేబుల్ పసిన వెంకటేశ్వరరావు మృతదేహం మునిసిపల్ వాటర్ వర్క్స్ ట్యాంకులో ఇటీవల పోలీసులు కనుగొన్నారు.

చనిపోయిన కానిస్టేబుల్ వయస్సు 30 సంవత్సరాలు. అతడు సస్పెన్షన్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. గృహ సమస్యల కారణంగా జీవితంపై విరక్తిచెంది అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది.

విజయవాడ మునిసిపాలిటీ శనివారంనాడు శ్రీ విద్యా ప్రకాశానందగిరికి పౌరసన్మానం చేసినప్పటి దృశ్యం

"పాశ్చాత్య నాగరికత పట్ల వ్యామోహం తగదు"

శ్రీ విద్యా ప్రకాశానందగిరి హితవు

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి)

విజయవాడ, ఏప్రిల్ 24 — విద్యార్థులకు భవ్యమైన జీవితంలో ఉచ్చీలము, మంచి వ్యక్తిత్వం, అలవడడానికి వీలుగా ప్రతి పాఠశాలలోను పాఠ్యక్రమం బోధించడానికి ముందుగా జాతీయ గీతంతోపాటు భగవత్ ప్రార్థనను చేయించడం అవసరమని విజయవాడ పురపాలక సంఘం తనకు సమర్పించిన సన్మాన పత్రానికి కృతజ్ఞత తెలుపుతూ కాళహస్తి శుకబ్రహ్మ ఆశ్రమ స్థాపకులు శ్రీ విద్యా ప్రకాశానందగిరి హితవు చెప్పారు.

మున్సిపల్ ఛైర్మన్ జనాబ్ ఎస్. ఎం. ఎ. ఖుద్దూస్ సన్మాన పత్రాన్ని చదివారు.

స్వామి విద్యా ప్రకాశ తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞత తెలుపుతూ విజయవాడ పురజనులకు నిత్యము కృష్ణాతరంగములు ఆహ్లాదాన్ని కలిగిస్తూ కనకదుర్గ సాన్నిధ్యం వల్ల ఆధ్యాత్మికశక్తికి కొరత వుండదని అన్నారు.

దుఃఖములో వున్న మానవునికి భగవద్గీత శాంతిని చేకూర్చగలదని, అది ప్రపంచ మానవుని బైబులు గ్రంథమని స్వామీజీ వక్కాణించారు.

గాంధి మహాత్ముడు తనకు సందేహాలు కలిగినప్పుడు ప్రశాంతికోసం గీతను పఠించేవారని ఆయన పేర్కొన్నారు.

భగవద్గీత హిందూమతానికి సంబంధించినది కాదని అది అన్ని మతాలవారికి వర్తించిందని ఆయన వివరిస్తూ, గీతను భగవంతుడు ప్రవచించాడని, కృష్ణుని ప్రస్తావన అందులో లేదని ఆయన వక్కాణించారు.

పాశ్చాత్య నాగరికత పట్ల ప్రజలలో ఈనాడు వ్యామోహం పెరుగుతున్నదని బయట ఉన్న తళుకుబెళుకులను చూచి దాని వెంట పరిగెత్తరాదని, మంచి వ్యక్తిత్వం పెంపొందించుకొని భావంతుని కరుణను పొంది, జీవితమంతా శాంతితో గడపాలని ఆయన కోరారు.

శ్రీ దశవాయి సుబ్బరామయ్య వందన సమర్పణ చేశారు.

కందిమల్లాయపల్లిలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనోత్సవం

కందిమల్లాయపల్లి, ఏప్రిల్ 24 — కడప జిల్లా బద్వేల్ తాలూకా కందిమల్లాయపురంలో ఈ నెల 28 నుంచి వచ్చేనెల ఒకటవ తేదీ వరకు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, గురుపూజ మహోత్సవం పెద్దఎత్తున జరుగుతుందని మఠం పెద్దావారి గర్యులు శ్రీ కొరగుమ్మ రామాచార్యులు, ఏజంట్ శ్రీ బండిట్ల కోటేశ్వరశాస్త్రి తెలియజేశారు. ఈ సందర్భంలో నిరంతర అన్నదాన, నిత్య నైమిత్తికాది కార్యాలు నిర్వహిస్తారు.

పల్లెలు :: బస్తీలు

లింగంపర్తి : శంఖవరం సమితి తిరుమాలిలో ఇటీవల సంభవించిన అగ్నిబాధితుల పునరావాస కల్పనకొరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. అసదుల్లా నయీబ్, రు 4,440లు మంజూరు చేశారు. ఆసొమ్మును ఒక్కొక్క కుటుంబానికి రు 50ల చొప్పున 74 కుటుంబాల వారికి రు 3,700 ప్రత్తిపాడు తాలూకా తహసిల్‌దార్ శ్రీ బి. జె. సామేలు పంచారు. మిగతా సొమ్ము రు 740 లతో నూతన వస్త్రాలు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు.

కర్నూలు : రైల్ స్టేషన్ ఆవరణలో 11వ రైల్వే వారోత్సవాలు స్థానిక ఎన్. సి. సి. కమాండర్ శ్రీ భగత్‌సింగ్ అధ్యక్షతన జరిగాయి. స్టేషన్ మాస్టర్ శ్రీ టి. వెంకటరావు స్వాగతం పలికారు. శ్రీ టి. నరసింహారావు మాట్లాడారు. శ్రీ గౌడు వందన సమర్పణచేశారు. ఆటల పోటీలో గెలుపొందిన వారికి శ్రీ భగత్‌సింగ్ బహుమతులు పంచారు.

కొయ్యలగూడెం: ఇక్కడి సమితి ప్రాథమిక పాఠశాలలో శ్రీ బట్టిపెద్ది సత్యనారాయణ పదవీ విరమణ సందర్భంలో ఇటీవల శ్రీ కలగర సూర్యనారాయణ అధ్యక్షతన వీడ్కోలుసభ జరిగినది. సభను శ్రీ ఎన్. వి. సత్యనారాయణ ప్రారంభించారు. వీరు గత 31 సంవత్సరాల నుంచి ఈ స్కూల్‌లోనే పనిచేశారు. సెంటర్ ఉపాధ్యాయులు నూతన వస్త్రాలు బహూకరించారు, పలువురు ఉపాధ్యాయులు వారి కార్యదీక్షను కొనియాడారు. శ్రీ ఎస్. నరసయ్య వందన సమర్పణతో సభముగిసినది.

రాజమండ్రి : డాక్టర్ పి కాశీప్రసాదరావు హోమియోహాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం డాక్టర్ శామ్యూల్ హానిమన్ జయంతి ఇటీవల ఇక్కడి విక్రమహాల్‌లో జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. అసదుల్లా నయీబ్ అధ్యక్షతన జరిగింది. శ్రీ పండా బ్రహ్మానందం స్వాగతం పలికారు. శ్రీ మద్దూరి శివరామకృష్ణయ్య సభను ప్రారంభించారు. సబ్ కలెక్టర్ డాక్టర్ సామ్యూల్ హానిమన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ పి. జనార్ధనరావు డాక్టర్ జి వి. భట్ ప్రసంగించారు.

విజయనగరం : పురపాలక సంఘం సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ శ్రీ సి. రామిరెడ్డి, 1965-66 సంవత్సరానికి వన్నుల సుమారు 95 శాతం వసూలు చేసినందుకు ఆయనను అభినందించడానికి ఇటీవల మునిసిపల్ ఆఫీసు ఆవరణలో రెవిన్యూ సిబ్బంది అల్పాహార విందు చేశారు. రెవెన్యూ ఆఫీసర్ శ్రీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. వి. రమణ, శ్రీ ఓ. రామకృష్ణయ్య మాట్లాడారు, శ్రీ రామిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

భీమవరం : ఇక్కడకు మూడు మైళ్ళ సమీపాన విస్సాకోడేరులో శ్రీ దురాటాయి ఆదర్శ మహిళాసభ ఆధ్వర్యాన నిర్వహించిన కుటుంబ నియంత్రణ కేంద్రం వార్షికోత్సవం ఇటీవల డాక్టర్ సి. తిరుమలరావు అధ్యక్షతన జరిగినది. కుమారి సిహెచ్. లక్ష్మి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభం కాగా శ్రీమతి పి. రావనీత అతిథులకు స్వాగతం చెప్పారు. సభకు జిల్లా ఆరోగ్య శాఖాధికారి శ్రీ జి. సోమసుందరం మంగళాచరణం గావించారు. జిల్లా స్త్రీ సంక్షేమ శాఖాధికారిణి శ్రీమతి ఎ. నక్కుబాయి, డాక్టర్ టి. రామకృష్ణ, డాక్టర్ లక్ష్మి దేవి, జిల్లా పౌర సంబంధ శాఖాధికారి శ్రీ పి రామకృష్ణరావు, శ్రీ సి. హెచ్. వెంకటసుబ్బారావు ఉపన్యసించారు. శ్రీమతి కిష్టూరి కేంద్రంలో జరిగిన కృషిని వివరించారు. శ్రీమతి ప్రయాగ వెంకట సుబ్బమ్మ వందన సమర్పణతో సభ ముగిసినది.

తిరుపతి : మునిసిపల్ ప్రాథమికోపాధ్యాయ యూనియన్ వార్షిక సమావేశం ఇటీవల ఇక్కడి గాంధిరోడ్ పాఠశాలలో శ్రీ ఎం. చంద్రమౌళి అధ్యక్షతన జరిగినది. కార్యదర్శి శ్రీ పి. మునుస్వామి నివేదిక సమర్పించారు. ఈ కింది నూతన కార్యవర్గాన్ని ఎన్నికొన్నారు. అధ్యక్షులు: శ్రీ వై. ఎల్లప్పరెడ్డి, ఉపాధ్యక్షులు: శ్రీ వై. రెడ్డప్పరావు. కార్యదర్శి: శ్రీ పి. వి. మునిగురవయ్య. కోశాధికారి: శ్రీ ఎస్. ఎ. జబ్బార్, మరి పదుగురు సభ్యులు.



విజయవాడలోని గాంధీనగర్ క్రికెట్ క్లబ్ ప్రథమ వార్షిక మహాసభను ప్రారంభిస్తున్న సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ఎం. ఆర్. అప్పారావు

జనాభా పెరుగుదల నిరోధం అత్యావశ్యకత

గుంటూరు సభలో వివరణ

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి)

గుంటూరు, ఏప్రిల్ 24 — భారతదేశంలో జనాభా పెరుగుదలను నిరోధించవలసిన అవసరము కలదని, కుటుంబనియంత్రణ కేంద్రాలద్వారా ఈ లక్ష్యం సాధించవచ్చునని శ్రీమతి పేకెట్టిల్వాలా అన్నారు. మొన్న ఇక్కడ రెడ్‌క్రాస్‌వారు ఏర్పాటుచేసిన కుటుంబ నియంత్రణ క్లినిక్ ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహిస్తూ అభిభాషించారు.

గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ వి. శ్రీనివాసాచారి కుటుంబనియంత్రణ క్లినిక్‌ను ప్రారంభిస్తూ రాష్ట్రంలో తొలిగా కేంద్ర ప్రభుత్వ కుటుంబ నియంత్రణ క్లినిక్‌ను గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్ సంఘం చేపట్టినందుకు ప్రశంసించారు.

ఎనిమిది కేంద్రాలు పట్టణాలలోను, 30 కేంద్రాలు పల్లె ప్రాంతాలలోను పనిచేస్తున్నాయని జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. ఆర్. రెడ్డి తెలియజేశారు. శ్రీ పుచ్చల మృత్యుంజయరావు వందనసమర్పణచేశారు.

ఈ సందర్భంలో శ్రీమతి మేకెట్టిల్‌వాలా దంపతులను సంఘసేవకుల సంఘం వారు సన్మానించారు. ఈ సభకు శ్రీ వి. శ్రీనివాసాచారి అధ్యక్షత వహించారు. శ్రీ ఏ. వి. వి. నరసింహామూర్తి స్వాగత పత్రం చదివారు. శ్రీయుతులు ఎ. పి. సుదర్శనం, డాక్టర్ గోవిందరావు, హెగ్డే బండారామమోహనరావు, పి. సి. వరసింహరావు, బి. కె. వరదరావు, గుడివాడ పుల్లారావు, హరి అంకిశేషువు, శ్రీమతి ఆజిన్‌ను అభినందిస్తూ ప్రసంగించారు. శ్రీ రాచపూడి లక్ష్మీ నరసింహారావు వందన సమర్పణ చేశారు.

మంతెనలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మం ఆలయ నిర్మాణం

తరిగొప్పుల, ఏప్రిల్ 24 — ఇక్కడకు మూడుమైళ్ళ సమీపానగల మంతెనలో స్థానిక పెద్దలు సుమారు రు 3,360 విరాళాలు యాపాన వసూలుచేసి ఆలయ నిర్మాణం గావించారు. మొన్న శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహప్రతిష్ఠ జరిపారు. ఇందుకు శ్రీ ఎన్. రామకోటేశ్వరరావు ఆధ్వర్యం వహించారు.

కంఠేటివారు "వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర" నాటకం ప్రదర్శించారు. ఉత్సవంలో సుమారు ఏడు వేల మంది పాల్గొన్నారు.

గతనెలలో తిరుమల-తిరుపతి దేవస్థానం రాబడి

తిరుపతి, ఏప్రిల్ 24 — తిరుమల-తిరుపతి దేవస్థానం రాబడి గతనెలలో ఈ కింది విధంగా వున్నది: శ్రీ వెంకటేశ్వర దేవాలయం రు 12,31,276.61, పద్మావతిదేవి గుడి రు. 5,213.61, శ్రీ గోవిందరాజస్వామి దేవళం రు. 19,066.08, శ్రీ కోదండరామస్వామికి రు 863.79, శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయానికి 761.66. మొత్తం రు, 12,65,320.83.

శ్రీమతి వాసిరెడ్డి అన్నపూర్ణమ్మ

జక్కంపూడి పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నిక

జక్కంపూడి, ఏప్రిల్ 24 — కృష్ణాజిల్లా కంకిపాడు సమితి జక్కంపూడి పంచాయతీ సర్పంచ్‌గా శ్రీమతి వాసిరెడ్డి అన్నపూర్ణమ్మ ఎన్నికయారు.

సమితి పంచాయతీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అధ్యక్షతన 22వ తేదీన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగినది.

శ్రీ వాసిరెడ్డి మహదేవయ్య తమ సర్పంచ్ పదవికి రాజీనామా చేసిన కారణంగా ఈ ఎన్నిక జరిగింది.

"దేశభక్త" శతజయంతి

గుంటూరులో సన్నాహాలు

గుంటూరు, ఏప్రిల్ 24 — "దేశభక్త" శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు శతజయంతి ఉత్సవం జరపడానికి మొన్న ఇక్కడ సమావేశమైన పట్టణ కాంగ్రెస్ సంఘం తీర్మానించినది. సభకు నగర కాంగ్రెస్ ప్రెసిడెంటు శ్రీ జి.వి. పున్నయ్యశాస్త్రి అధ్యక్షత వహించారు.

జయంతి ఉత్సవం ఘనప్రదంగా కొనసాగించడానికి పట్టణంలోని ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తలతో కూడిన ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి శ్రీ జి. వి. పున్నయ్యశాస్త్రిని అధ్యక్షులు, శ్రీ భీమిరెడ్డి సుద్దారెడ్డి సమావేశకర్తగాను ఎన్నుకొన్నారు. శ్రీయుతులు నడింపల్లి నరసింహారావు పంతులు, పేర్బోలు హనుమయ్య, తమ్మా రంగారెడ్డి, చావలి సూర్యనారాయణ, మద్ది సుదర్శనం, కె. సంపత్ కుమార్, హాజీ సులేమాన్‌ఖాన్ సాహెబ్, వేదుల నాగేశ్వరరావు, పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ కన్నెగంటి అంకమ్మ నాయుడు, మరి కొంతమంది ప్రముఖులను సభ్యులుగా ఎన్నుకొన్నారు.

విద్యార్థి కాంగ్రెస్

పట్టణంలో ఉత్సాహవంతులైన యువకులు, విద్యార్థులు, విద్యార్థికాంగ్రెసు ఏర్పాటు చేయించమని కోరుతూ పంపిన విజ్ఞప్తిని కాంగ్రెసు సంఘం అంగీకరిస్తూ శ్రీ సూర్యదేవర దివాకర్, శ్రీ జి. విజయసారథి, శ్రీ వి. రామకృష్ణలతో కూడిన ఒకప్రత్యేక సంఘాన్ని ఏర్పాటుచేసి, ఈ సంఘం పట్టణ కాంగ్రెసు అధ్యక్షుని ఆధ్వర్యాన పనిచేయడానికి తీర్మానించారు. శ్రీ దివాకర్ సమావేశకర్తగా వుంటారు.

కోనసీమలో పంచాయతీ ఎన్నికలు

వచ్చేనెల 11న జరుప నిర్ణయం

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి)

అంబాజీపేట, ఏప్రిల్ 24 — గతంలో ఎన్నికలు జరగకుండా నిలిచిపున్న అమలాపురం సమితిలోని మాచవరం అనే అంబాజీపేట, గంగలకుర్రు, పసరుపూడి, రాజోలు సమితిలోని, కేశనపల్లిలో వచ్చేనెల 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.

ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాన్ని డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ శ్రీ ఎన్. వి. ఎల్. సూర్యనారాయణ నేడు ప్రకటించారు. ఈ నెల 31 తేదీన నామినేషన్లు తీసుకుంటారు. వచ్చేనెల ఒకటవ తేదీన స్క్రూటినీ జరుగుతుంది. పోటీలు జరిగే పక్షంలో 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.

శ్రీశైల జగద్గురు రజతోత్సవం

వచ్చే నెలలో జరపడానికి గుంతకల్‌లో సన్నాహాలు

గుంతకల్, ఏప్రిల్ 24 — అనంతపురం జిల్లా గుంతకల్‌లో శ్రీ గిరిరాజ సూర్యసింహాసనాధీశ్వర శ్రీ 1008 శ్రీశైల జగద్గురు వాగేశ పండితారాధ్య శివాచార్య మహాస్వామి రజతోత్సవం వచ్చేనెల ఆరవ తేదీ నుంచి 11వ తేదీవరకు మూడు రోజులపాటు పెద్దఎత్తున జరపడానికి శ్రీశైల సంస్థానమఠంలో విశేష సన్నాహాలు జరుపుతున్నారు.

ఈ సందర్భంలో శ్రీ జగద్గురు పంచాచార్య సమ్మేళనం, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర సాహిత్య సమ్మేళనం జరపడానికి నిశ్చయించారు. రజతపల్లకిలో స్వామిని రాచమర్యాదలతో పురవీధులలో ఊరేగిస్తారు. జీర్ణోద్ధరణ కావించిన మఠ ప్రవేశోత్సవం శ్రీ కాశీజ్ఞాన సింహాసనాధీశ్వరాచార్య శ్రీ 1008 జగద్గురు విశ్వేశ్వర శివాచార్య మహాస్వామి జరుపుతారు.

రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాది కాలధర్మం

రాజమండ్రి ఏప్రిల్ 24 — స్థానిక ప్రముఖ న్యాయవాది శ్రీ మాకేటి మునెయ్య తమ 65 ఏట ఇటీవల కాలధర్మం చెందారు. వీరికి భార్య, కుమారుడు వున్నారు. వీరు కేసరి క్లబ్‌కు అధ్యక్షులుగా వ్యవహరించారు, మునిసిపల్ కౌన్సిలర్‌గాను, ఆంధ్ర యువతి సంస్కృతిక కళాశాల సెక్రటరీగా పనిచేశారు.

ఆకాశవాణి

మంగళవారం, ఏప్రిల్ 26

(శక 1888 వైశాఖ 6)

విజయవాడ

357.1 మీ (840 కిలో సై)

ఉ॥ 6.30 వందేమాతరం, శుభోదయం, 6.40 ఆంగ్లంలో వార్తలు, 6.45 భక్తిరంజని, 6.55 సూక్తిముక్తావళి, 7.00 తెలుగులో వార్తలు, 7.15 ప్రాంజలి, 7.30 సంగీత శిక్షణ, 7.45 వీణ, 8.30 ద్వారం దుర్గాప్రసాదరావు: వయొలిన్, మ॥ 12.30 కార్మికుల కార్యక్రమం, 1.00 వనితావాణి. సా॥ 5.30 స్థానిక ప్రకటనలు, 5.35 లలిత సంగీతం, 6.15 ప్రాంతీయ వార్తలు, 6.25 ప్రస్తుతాంశం, 6.30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7.00 తెలుగులో వార్తలు, 7.15 దీక్ష, 7.25 ముఖ్య ప్రకటనలు, 7.30 రేడియో వార్తావాహిని, 7.45 చిత్ర తరంగిణి - ఫిల్మ్ సంగీతం, 8.00 ఉభయ కుశలోపరి, [illegible] 8.30 రేడియో న్యూస్‌రీల్, 8.45 విరామ సంగీతం, 8.55 నేటి విశేషం, 9.00 ఆంగ్లంలో వార్తలు, 9.15 ఫోకస్, 9.30 [illegible], 10.30 ఆంగ్లంలో వార్తలు, 10.35 వాతావరణ సూచన, జన గణ మన: ప్రసార సమాప్తి.

హైదరాబాద్ - ఎ

405.4 మీ (740 కిలో సై)

ఉ॥ 6.30 వందేమాతరం, 6.45 భక్తిరంజని, 6.55 సూక్తిముక్తావళి, 7.00 తెలుగులో వార్తలు, 7.15 ప్రాంజలి, 7.30 వాద్యసంగీతం, 7.45 కుమార్ గంధర్వ. మ॥ 12.30 కార్మికుల కార్యక్రమం, 1.00 వనితావాణి, 2.01 సుగం సంగీత్, 2.20 హీరాబాయ్ బరోడేకర్. సా॥ 5.30 స్థానిక ప్రకటనలు, 5.35 విజయవాడ వలె, 6.15 ప్రాంతీయ వార్తలు, 6.25 ప్రస్తుతాంశం, 6.30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7.00 తెలుగులో వార్తలు, 7.15 దీక్ష, 7.25 ముఖ్య ప్రకటనలు, 7.30 రేడియో వార్తావాహిని, 7.45 చరిత్రలో [illegible], 7.55 సరాగసంగీతం, 8.00 [illegible] పాటలు, 8.30 రేడియో న్యూస్‌రీల్, 8.40 [illegible], 8.50 సాక్ష్యమెంటులో నేడు, 8.55 నేటి విశేషం, 9.00 ఆంగ్లంలో వార్తలు, 9.30 విజయవాడ వలె, 10.30 ఆంగ్లంలో వార్తలు, 10.35 వాతావరణ సూచన, నేటిభావన, జన గణ మన: ప్రసార సమాప్తి.

హైదరాబాద్ - బి

89.42 మీ (3355 కిలో సై)

ఉ॥ 6.30 హైదరాబాద్ ఎ వలె, మ॥ 12.30 హైదరాబాద్ ఎ వలె, 2.10 బి. భువనేశ్వరి, సా॥ 5.30 హైదరాబాద్ ఎ వలె, 7.00 తెలుగులో వార్తలు, 7.15 హైదరాబాద్ ఎ వలె, 8.30 సుబద్ధసంగీతం, 8.50 హైదరాబాద్ ఎ వలె. 9.15 ఫోకస్., 10.30 వాతావరణ సూచన, నేటి భావన, జన గణ మన, ప్రసార సమాప్తి.

మద్రాస్ - ఎ

416.7 మీ (720 కిలో సై)

ఉ॥ 6.00 వందేమాతరం, మంగళగానం, 7.00 సంగీతమంజరి, 7.30 సంగీతామృతం, 8.15 వాద్య గోష్ఠి, 8.45 రామనాథపురం కె. శ్రీనివాసన్, మ॥ 12.00 కార్మికుల కార్యక్రమం, 12.30 ఎస్. వై. లక్ష్మి, 1.40 వాణిజ్యగోష్ఠి, సా॥ 5.30 జయలక్ష్మి శేషాద్రి: వీణ, 6.50 [illegible], 7.00 [illegible], 7.20 [illegible], 8.00 ఎమ్. వై. లక్ష్మి, 8.30 [illegible] పాటలు, 9.00 ఆంగ్లంలో వార్తలు, 9.15 ఎస్. వి. పార్థసారథి. 10.30 చిత్రగానం, 11.00 పనిని విజయలక్ష్మి. 11.55 ఆంగ్లంలో వార్తలు, 12.00 జన గణ మన: ప్రసార సమాప్తి.

మద్రాస్ - బి

211.3 మీ (1420 కిలో సై)

ఉ॥ 6.00 మద్రాస్ ఎ వలె, 7.00 తెలుగులో వార్తలు, 7.30 మద్రాస్ ఎ వలె, మ॥ 12.00 మద్రాస్ ఎ వలె, సా॥ 6.20 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు, 6.40 జయలక్ష్మీశేషాద్రి: వీణ, 7.00 తెలుగులో వార్తలు, 7.15 సివుసీ దేశముప్రసంగం, 7.25 గోపికల పరిణయం, 7.30 సినిమారిత, 8.30 రేడియో న్యూస్ రీల్, 8.40 విరామసంగీతం, 8.50 పార్లమెంటులో నేడు, 8.55 నేటి విశేషం, 9.00 ఆంగ్లంలో వార్తలు, 9.15 ఫోకస్, 10.35 వాతావరణ సూచన, జన గణ మన; ప్రసార సమాప్తి.

టెలిగ్రామ్స్: కాకినాడ, విజయనగరం } "సర్వారాయ"

టెలిఫోన్స్: కాకినాడ 200, విజయనగరం 369

సర్వారాయ టెక్స్‌టైల్స్ లిమిటెడ్

రిజిష్టర్డ్ ఆఫీసు: బీచ్ రోడ్డు, కాకినాడ.

అనుమతిపొందిన మూలధనం: Rs. 1,00,00,000/-

చెల్లించిన మూలధనం: Rs. 36,07,960/-

అధునాతన యంత్రాలతో అమర్చబడినది మరియు మేలిరకం నంబరు నూలు వాడకానికి వీలుగా రూపొందించబడినది.

కాకినాడలో లైసెన్సు పొందిన కదుళ్ళు: 28,092

విజయనగరంవద్ద లైసెన్సు పొందిన కదుళ్ళు: 25,000

తయారు చేయుచున్న నూలు నంబర్లు:

NF 2, NF 17, NF 22, NF 34, NF 38, NF 42, NF 50, NF 52, NF 68.

మేలిరకం నూలుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత మగ్గాల అవసరాలను తీరుస్తున్న సుప్రసిద్ధ సంస్థ.

డైరెక్టర్లు:

- శ్రీ బిక్కిన వెంకటరత్నము (ఛైర్మన్)
- శ్రీ జి. ఆర్. గోవిందరాజులునాయుడు
- శ్రీ ఎస్. బి. పి. బి. కె. సత్యనారాయణరావు
- శ్రీ వట్టికూటి పట్టాభిరామన్న
- శ్రీ ఎస్. బి. పి. వి. చలపతిరావు
- శ్రీ దాట్ల సూర్యనారాయణరాజు
- శ్రీ ఎస్. బి. పి. వి. రామమోహనరావు
- శ్రీ చందలాడ వీరభద్రరావు
- శ్రీ మద్ది సుదర్శనం (I. F. C. Nominee)
- శ్రీ ఎ. అప్పన్నదొర M. L. C.

మేనేజింగ్ ఏజంట్లు:

ది సర్వారాయ ఏజన్సీస్ (ప్రై) లిమిటెడ్

కాకినాడ

కొప్పోలులో తీవ్రమైన మంచినీటి కొరత

సత్వర సహాయానికి శాసనసభ్యుని విజ్ఞప్తి

ఒంగోలు, ఏప్రిల్ 24 — ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు శ్రీ బి. వి. యల్. నారాయణ ఈ కింది పత్రికా ప్రకటన చేస్తున్నారు:

"స్థానిక శాసనసభ్యుల ప్రకటనలపట్ల ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యభావాన్ని ప్రదర్శిస్తున్నది.

"ఒంగోలు తాలూకా కొప్పోలు గ్రామంలో నీటికొరతను గురించి స్థానిక అధికారుల దృష్టికి తీసుకొని రావడమే గాక శాసనసభలో ప్రభుత్వ దృష్టికి కూడా నేను తీసుకొనివచ్చాను. అయినప్పటికి కొప్పోలు నీటికొరతకు సంబంధించి తాత్కాలిక చర్యలు కూడా అధికారులు తీసుకోలేదు.

ఫలితంగా ఈ నెల 20వ తేదీ ఇద్దరు వ్యక్తులు మరణించడం, మరొక ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నది. వీరిద్దరికి కక్కు, విరోచనాలు అవుతున్నాయి గ్రామంలో మరొక పది మందికి కూడా ఇదే వ్యాధి సంభవించింది. గ్రామ మునసబు ఈ విషయాన్ని దీనికి సంబంధించిన అధికారుల దృష్టికి తెచ్చినప్పటికి ఇంతవరకు దీనిని ఎవరూ పట్టించుకోలేదంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో బోధపడుతుంది. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు ఈ గ్రామం పట్ల శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తాను: కనీసం లారీలలో మంచినీటిని సరఫరాచేసి బురద తాగే పరిస్థితినుంచి వారిని రక్షించాలనికోరుతున్నాను.

విజయవాడ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో సర్వోదయ నాయకుడు ప్రభాకర్జీ ప్రసంగిస్తున్నప్పటి చిత్రం

సత్వర ఆర్థిక పురోభివృద్ధికి చర్యలు

బొంబాయి ఎ. ఐ. సి. సి. కి కమిటీ నివేదిక సమర్పణ

హైదరాబాద్, ఏప్రిల్ 24 — కాంగ్రెసు [illegible] శ్రీ కె. కామరాజ్ నిన్న ఇక్కడ [illegible] కాంగ్రెసు వర్కింగ్ కమిటి [illegible] ఆర్థిక [illegible] సంఘం తన [illegible] బొంబాయి ఎ. ఐ. సి. సి సమా[illegible] దు పెట్టగ [illegible] తెలియజేశారు

శ్రీ కామరాజు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్డుజాతుల, ఆదిమవాసుల అల్పసంఖ్యాక వర్గాల కష్టనిష్ఠురాల గురించి పరిశీలించడానికి నియమితమైన కమిటీ వారి సముద్ధరణకై తగు సూచనలు చేయగలదని తెలిపారు.

కర్నూలు సమీపాన ఎక్స్‌ప్రెస్ బస్సుకు ప్రమాదం

12 మందికి గాయాలు

కర్నూలు, ఏప్రిల్ 24 — ఇక్కడికి సుమారు నలభైమైళ్ళ దూరంలో మొన్న రాత్రి ఆర్. టి. సి బస్సుకు సంభవించిన ప్రమాదంలో 12 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.

చిత్తూరు-హైదరాబాద్ రూట్‌లో వెడుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న ఒక బండిని తప్పుకొంటూవుండగా రోడ్డు క్రిందకు జారిపోయిందని ఇక్కడికి చేరిన వార్తలు తెల్పుతున్నాయి.

గాయపడిన ప్రయాణీకులను కర్నూలు జనరల్ ఆసుపత్రికి తీసికొనివచ్చారు. వారిలో స్వల్పంగా గాయపడిన అయిదుగురికి చికిత్స జరిపి పంపివేశారు. మిగిలిన ఏడుగురు ఆసుపత్రిలోచేరి చికిత్స పొందుతున్నారు. వారు క్రమంగా కోలుకొంటున్నారు.

ఆసుపత్రిలో చేరినవారిలో కడప జిల్లా పరిషత్ మాజీ చెయిర్మన్ శ్రీ పి. బసిరెడ్డి కూడా వున్నారు.

విజయవాడ, ఏప్రిల్ 24 — ఆంధ్ర చేనేత సహకారసంఘాల సమావేశం ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం మూడుగంటలకు ఇక్కడ రైస్, ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరుగుతుంది.

బందరు నోబుల్ కాలేజి పునరుద్ధరణకు కృషి

మూడు లక్షల నిధి సేకరణకు నిర్ణయం

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి) విజయవాడ, ఏప్రిల్ 24 — బందరు నోబుల్ కళాశాలను వచ్చే జూన్‌నుంచి పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలను గైకొనడానికై ఈ కళాశాల పునరుద్ధరణసంఘం సన్నాహాలను ప్రారంభించింది.

ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నేటి ఉదయం పునరుద్ధరణసంఘం "ఆంధ్రజ్యోతి" ఎడిటర్ శ్రీ నార్ల అధ్యక్షతన సమావేశమైనది.

(ఇటీవల నోబుల్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం సమావేశం జరిపినప్పుడు పునరుద్ధరణ సంఘాన్ని శ్రీ నార్ల అధ్యక్షతన ఏర్పాటుచేయాలన్న నిర్ణయంజరిగింది.)

నేటి సమావేశానికి ఈ కాలేజి పునరుద్ధరణకు నడుంకట్టిన శ్రీ పి. చంద్రశేఖరరావు (ఆంధ్ర ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షుడు), శ్రీ దుక్కిపాటి మధుసూదనరావు (సినిమా ప్రొడ్యూసర్) శ్రీ ఆర్. వి. జి. ప్రసాద్ (లీలామహల్ గ్రూప్ థియేటర్స్), శ్రీ విక్టర్ (డిప్యూటీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్) శ్రీ కుందేటి సత్యనారాయణ, శ్రీ కె. సి. వెంకటరావు (అడ్వకేట్లు), శ్రీ బందా కనకలింగేశ్వరరావు ప్రభృతులు హాజరైనారు.

ఈ కళాశాలకు తిరిగి రికగ్నిషన్ ఇవ్వడానికి మూడులక్షల రూపాయలను వసూలుచేసి డిపాజిట్ చేయాలని ప్రభుత్వం, ఆంధ్ర విశ్వవిద్యాలయం కోరాయి. ఈ సొమ్ములో లక్ష రూపాయల మేరకు సేకరించడానికి ఈ కళాశాల పూర్వవిద్యార్థులు సంసిద్ధతను వ్యక్తంచేశారు. మిగిలిన సొమ్మును కూడా సేకరించడానికి పునరుద్ధరణసంఘం కార్యక్రమాన్ని రూపొందించింది.

సినీతారల సహకారం

ఈ నిధిసేకరణకు తోడ్పడే నిమిత్తం బందరు, విజయవాడలలో ప్రదర్శనలను ఇవ్వడానికి శ్రీయుతులు అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, జగ్గయ్య, రమణమూర్తి, ఎస్. వి. రంగారావు ప్రభృతులు, శ్రీమతి సావిత్రి, సూర్యకాంతం, అంజలీదేవి, కృష్ణకుమారి ప్రభృతులు అంగీకరించారు.

ఈ సినీతారల సహాయక కార్యక్రమాలలో మొదటిది మే నెల తొమ్మిదవ తేదీన బందరులోను, పదవ తేదీన విజయవాడలోను జరుగుతాయి.

సూవెనీర్ ప్రచురణ

ఈ కళాశాల తిరిగి ప్రారంభమయ్యేనాటికి పాత విద్యార్థుల చిత్రాలు, వ్యాసాలు మొదలైనవాటితో ఒక సూవెనీర్‌ను ప్రచురించాలని కూడా పునరుద్ధరణసంఘం నిర్ణయించింది. ఈ సూవెనీర్‌కు సంపాదకులుగా వుండడానికి శ్రీ కె.సి. వెంకటరావు అంగీకరించారు.

పునరుద్ధరణసంఘంలో సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది.

పూర్వచరిత్ర

ఆంధ్రదేశంలో రాజకీయ, సాహిత్య, పరిపాలనా రంగాలవంటి అనేక రంగాలలో ప్రముఖులుగా ఖ్యాతి నార్జించుకున్న పలువురు ప్రముఖులను ఈ నోబుల్ కళాశాల సృష్టించింది. ఈ కళాశాల మొదట హైస్కూల్‌గా 1842 లో ప్రారంభమై ఆ తరువాత కళాశాలగా మారింది.

స్వర్గీయులు డాక్టరు పట్టాభి, కళా వెంకటరావు, గొంది రామమూర్తి ప్రభృతులు ఈ కళాశాల పూర్వవిద్యార్థులే.

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, ఎక్సైజ్‌మంత్రి ఎం. ఆర్. అప్పారావు పింగళి లక్ష్మీకాంతం, విశ్వనాథ సత్యనారాయణ, నాయని సుబ్బారావు ప్రభృతులను కూడా ఆంధ్రదేశానికి ఈ కళాశాలే సమర్పించింది.

పాత విద్యార్థుల సహాయ, సహకారాలతో ఈ కళాశాలను పునరుద్ధరించడానికి మచిలీపట్నం టవున్ కూడా కృషి చేస్తున్నారు.

ఆర్థిక చిక్కులకు తట్టుకొనలేక 1933 లో ఈ కాలేజీని మూసివేయడం జరిగింది. సుమారు శతాబ్దంపాటు రాజమండ్రి, మద్రాసుల మధ్య ప్రధానమైన కళాశాలగా నోబుల్ కాలేజి విశేష ఖ్యాతిని ఆర్జించుకున్నది.

ఈ పునరుద్ధరణసంఘానికి విరాళాలను అందజేసేవారు శ్రీ డబ్ల్యు. ఎస్. ఎఫ్. గాప్ డైసేసియన్ ఆఫీసు, పోస్టుబాక్సు 380, విజయవాడ-2 చిరునామాకు పంపవచ్చునని పునరుద్ధరణ సంఘంవారు తెలియజేస్తున్నారు.

క్రీడాభిరామం :

భీమవరంలో కో-కో పోటీలు

వచ్చే నెల 6 న. ప్రారంభం

భీమవరం, ఏప్రిల్ 24 — రాష్ట్ర కో-కో చాంపియన్ షిప్ పోటీలు వచ్చే నెల 6, 7, 8 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతాయి. స్త్రీ, పురుషులకు కూడా ఈ పోటీలు జరుగుతాయి.

పోటీలలో పాల్గొనగోరేవారు తమ ఎంట్రీలను గౌరవ కార్యదర్శి శ్రీ కె. రామరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్, డబ్ల్యు. జి. బి. కాలేజి భీమవరం అన్న చిరునామాకు పంపాలి. ఎంట్రీ ఫీజు పురుషులకు రు. 15. స్త్రీల జట్టుకు రు. 10. ఫీజుతోపాటు ఎంట్రీలు ఈ నెల 22 వ తేదీలోగా చేరేటట్లు పంపాలి.

కరాడ్ (మహారాష్ట్ర) లో మే నెల 19 నుంచి 22 వ తేదీ వరకు జరిగే జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు క్రీడాకారులను ఈ పోటీలలో ఎన్నికచేస్తారు. పోటీలలో పాల్గొనే జట్లుకు వసతి, భోజన సదుపాయాలన్నింటిని నిర్వాహక కమిటీ ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర కో-కో సంఘం గౌరవ కార్యదర్శి తెలియజేస్తున్నారు.

భీమవరంలో వార్షిక కో-కో ఛాంపియన్‌షిప్ పోటీలు

హైదరాబాద్, ఏప్రిల్ 24 — రాష్ట్ర వార్షిక కో-కో ఛాంపియన్‌షిప్ పోటీలు మే నెల ఆరవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతాయి. మహారాష్ట్ర కరాడ్‌లో మే 19 నుంచి 22వ తేదీ వరకూ జరగబోయే జాతీయ కో-కో ఛాంపియన్‌షిప్ పోటీలకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి యువతీ యువకుల జట్లు నిర్ణయించబడును. ఈ పోటీలలో పాల్గొన దలచినవారు శ్రీ కె. రామరాజు, ఫిజికల్ డైరెక్టర్ డబ్ల్యు. జి బి. కాలేజి, భీమవరంకు ఈ నెల 30వ తేదీలోపున ఎంట్రీలు పంపవలెను.

పట్టుపరిశ్రమ అభివృద్ధికి మైసూరు బృహత్ప్రణాళిక

హైదరాబాద్, ఏప్రిల్ 24 — మైసూరు ప్రభుత్వం చతుర్థ ప్రణాళికాకాలంలో పట్టు పరిశ్రమాభివృద్ధికి బృహత్ప్రణాళికనురూపొందించింది.

కార్వార్, బెల్గాం అడవులలో ఇటీవల తుస్సార్ పట్టు పరిశ్రమపై జరిపిన పరిశోధనల దృష్ట్యా ఈ ప్రణాళికను సిద్ధంచేసినట్టు నిన్న ఇక్కడ మైసూరు ఉపమంత్రి శ్రీ ఆర్. దయానంద్ వెల్లడించారు.

దేశంలో ఉత్పత్తి అయిన పట్టులో 80 శాతం మైసూరులోనే ఉత్పత్తి అవుతున్నది. దాదాపు 10 లక్షలమంది ఈ పరిశ్రమలో పని చేస్తున్నారు.

శ్రీ దయానంద్ మైసూర్ సిల్క్ ఎంపోరియం స్థాపన సందర్భంలో ఇక్కడికి వచ్చారు ప్రస్తుతం విధమయిన విక్రయశాలలు ఢిల్లీ, కలకత్తా, మద్రాసు నగరాలలో పనిచేస్తున్నాయి.

పవిత్ర [illegible] రక్షణ సమితి [illegible] అధ్యక్షుడు మౌల్వీ [illegible] ముస్తఫా [illegible] రక్షణ నిబంధనల కింద అరెస్టు చేసినట్టు శ్రీనగర్ వార్త.

శాసనసభలలో చేనేత కార్మికులకు అధిక ప్రాతినిధ్యం

శ్రీ కామరాజ్‌కు విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 24 — చేనేత పారిశ్రామికుల తరపున నిన్న ఇక్కడ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కామరాజ్‌కు ఒక మెమొరాండం సమర్పించారు.

చేనేత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్య ఈ విషయాన్ని తెలియజేశారు.

శాసనసభలలో చేనేత పారిశ్రామికులకు ఇతోధిక ప్రాతినిధ్య మివ్వాలని మెమొరాండంలో కోరినట్టు ఆయన చెప్పారు.

విముక్త జాతుల సంఘాధ్యక్షుడు శ్రీ శేషన్న షెడ్యూల్డు జాతుల జాబితాలో విముక్త జాతులను చేర్చాలని తాను విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

సరిహద్దులలో అక్రమ వ్యాపార నిరోధానికి చర్యలు

జహీరాబాద్ సమీపాన నల్గురి అరెస్టు

("ఆంధ్రజ్యోతి" ప్రతినిధి)

హైదరాబాద్, ఏప్రిల్ 24 — గడచిన వారంలో పోలీసులు సరిహద్దు ప్రాంతాలలో అక్రమ వ్యాపారులపై దాడులు జరిపి, వారిని విజయవంతంగా నిరోధించగలిగినట్టు నిన్న ఇక్కడకి అధికారపూర్వకంగా తెలియవచ్చింది.

మైసూరు సరిహద్దులో జహీరాబాద్ సమీపాన ఏప్రిల్ 21వ తేదీన బియ్యాన్ని చేరవేస్తున్న 12 బండ్లను, 15 గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. నల్గురిని అరెస్టు చేశారు.

39 బస్తాల నూకలను, 34 బస్తాల కొర్రలను మైసూరు రాష్ట్రానికి తీసికొనివెడుతున్న ఒక లారీని కూడా కడప జిల్లా సరిహద్దులో పట్టుకున్నారు.

ఏలూరులో పోలీసులు అక్రమంగా నిల్వచేసిన 66 క్వింటాలుల బియ్యాన్ని స్వాధీనం చేసికొన్నారు.

గుంటూరులో "లాల్‌బహదూర్ శాస్త్రి" గ్రంథావిష్కరణ

గుంటూరు, ఏప్రిల్ 24 — పట్టణ ఫ్యాన్సీ, స్టేషనరీ, జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ వారు భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి పవిత్ర స్మృతి చిహ్నంగా చిన్నపిల్లలకు, కొత్తగా అక్షరాస్యులైనవారికి ఉపయోగార్థం ప్రచురించిన "భారతరత్న లాల్‌బహదూర్‌శాస్త్రి" అనే పుస్తకాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ వి శ్రీనివాసాచారి ఇటీవల ఇక్కడ ఆవిష్కరించారు.

శ్రీ [illegible] రామమూర్తి ప్రార్థనతో ప్రారంభమైన సభకు శ్రీ దుడ్డు మోహనరావు అధ్యక్షత వహించారు. శ్రీ పొట్టి రాఘవరావు స్వాగతం పలికారు. గ్రంథరచయిత శ్రీ హరి ఆదిశేషువు పుస్తకపరిచయంగావించారు. కార్యదర్శి శ్రీ పచ్చిపులుసు రామలింగం వందన సమర్పణ చేశారు.

బందరులో రాజ్యసభ సభ్యులు శ్రీ పూర్ణమల్లికార్జునుడుకు సన్మానం

బందరు, ఏప్రిల్ 24 — రాజ్యసభకు కాంగ్రెసు సభ్యులుగా ఎన్నికైన శ్రీ కాశీనాథుని పూర్ణ మల్లికార్జునుడును స్థానిక బృందావనపురకమిషన్ హోల్ సేల్ మర్చంట్స్ అసోసియేషన్‌వారు ఇటీవల సన్మానించారు. సభకు శ్రీ [illegible] అధ్యక్షత వహించారు.

సన్మానితుని రాజకీయ, [illegible] సాహిత్య [illegible] శ్రీయుతులు ఎ. ఎస్ రావు, ఆర్. డి. ఎల్ నరసింహమూర్తి, గోవాడ కిరీకణరావు ప్రస్తుతించారు.

శ్రీ మల్లికార్జునుడు తమకు జరిగిన గౌరవానికి ఉచితరీతిన కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అధ్యక్షులు శ్రీ కాశీవల్లి శ్రీరామశాస్త్రి తొలుత స్వాగతం చెప్పారు.



ప్రథమ బహుమతి రు. 20,000.00
ఒకే ఒక్క రూపాయకు
మరియూ 176 ఇతర బహుమతులు
మొత్తం కలుపుకొని రు. 71,000.00
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ నిధి
ఆరవ రాఫిల్, 1966 కు టిక్కెట్లను రాష్ట్ర వ్యాపితంగా అమ్మకపు ప్రారంభాన్ని ప్రకటిస్తోంది
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ పథకాల సహాయార్థం
ముగియు తేదీ: 15-11-66 డ్రా తేదీ: 18-12-66
సంప్రదించండి
జిల్లా చైర్మన్, జిల్లాకలెక్టర్లను మరియూ నిర్వాహక కార్యదర్శి, ఎ.పి.డబ్ల్యు.ఎఫ్. C/o బి ఏ. ఎస్. డబ్ల్యు., రెడ్ హిల్స్ - హైదరాబాద్-4.

పారిశ్రామిక ప్రదర్శన
కాకినాడ
9-5-'66 నుంచి 31-5-'66 వరకు
మీ స్టాల్ రిజర్వు చేసుకోండి
దరఖాస్తులు తీసుకొను ఆఖరు తేదీ: 2-5-66
ఈ క్రింది చిరునామాకు దరఖాస్తు చేయండి:
మీర్జా అన్వర్ బేగ్,
కమీషనర్ మరియు మునిసిపల్ కార్యదర్శి &
ప్రత్యేక అధికారి, కాకినాడ.



Printed and Published by K. L. N. Prasad at Andhra [illegible] VIJAYAWADA-[illegible] [illegible] Venkateswara Rao